ఆంధ్రజ్యోతి
ANDHRAJYOTHY
5
ఎన్.టి.ఆర్ జిల్లా వార్తలు
ఆదివారం 18 మే 2025





సండే స్పెషల్

రంగస్థలంపై యువ ఇంజనీర్లు!

పద్యనాటకాలకు ఊపిరిలూదుతూ సరికొత్త పాత్ర పోషణ

- తెలుగు సంస్కృతి మూలాల విశిష్టతను చాటుతున్న కళాకారులు
- వృత్తిలో రాణిస్తూ.. ప్రవృత్తికి ప్రాణం పోస్తూ.. ముందుకు

వృత్తిలో రాణిస్తూ.. ప్రవృత్తి(కళారంగం)కి ప్రాణం పోస్తూ ముందుకు సాగుతున్నారు పలువురు యువ ఇంజనీర్లు. మరుగున పడుతున్న పద్య నాటకాలకు ఊపిరిలూదుతూ తెలుగు సంస్కృతి మూలాల విశిష్టతను భావితరాలకు చాటి చెబుతున్నారు. నవతరానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారు మన జొన్నలగడ్డ శ్రవణ్‌కుమార్, పి.సాయిసౌమ్య, చింతా డూండీ కృష్ణ.

చింతా డూండీ కృష్ణ

6

నైపుణ్యంతోనే శిఖరాగ్రం

- స్కిల్ డెవలప్‌మెంట్‌తో యువతకు ఉపాధి
- ఐటీఐ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్
- 1644 సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
- నైపుణ్య శిక్షణ పొందిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు

8

అవినీతి కంపు!

కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ నిర్వాకం!

- మంజూరైన పోస్టులు 150.. పనిచేస్తున్నది 511 మంది
- లీడ్ మేస్త్రీల పేరుతో ఆర్డర్ లేకుండా 154 మంది నియామకం
- సిఫార్సులతో అదనంగా మరో 41 మంది శానిటరీ ఇన్‌స్పెక్టర్లు
- సచివాలయ శానిటరీ కార్యదర్శులకు జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా విధులు
- కాసుల వేటలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, మేస్త్రీలు!
- ప్రజారోగ్యశాఖ తీరుపై సర్వత్రా విమర్శలు

‘మంది ఎక్కువైతే.. మజ్జిగ పలచన’ అన్నట్టుగా తయారైంది కార్పొరేషన్ ప్రజారోగ్యశాఖ పరిస్థితి. సిఫార్సులు, డిప్యుటేషన్లు, రికమండేషన్లతో ప్రజారోగ్యశాఖ పరిధిలో తిష్ట వేస్తున్న వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది. ఏ స్థాయిలో అంటే.. మంజూరు చేసిన పోస్టుల సంఖ్య కంటే కూడా అదనంగా ఉంటున్నారు. పోనీ, ఆ స్థాయిలో అయినా ప్రజారోగ్యశాఖ పనితీరు మెరుగు పడిందా అంటే మరింత తీసికట్టుగా మారిపోయింది. విచ్చల విడి అవినీతి, దోపిడీలకు అడ్డాగా తయారైంది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.



(ఆంధ్రజ్యోతి, విజయవాడ): విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజారోగ్య విభాగంలో ఒక ప్రధాన ఆరోగ్య అధికారి (సీఎంవోహెచ్), ఇద్దరు సహాయ ఆరోగ్య అధికారులు (ఏఎంవోహెచ్‌లు), శానిటరీ సూపర్ వైజర్లు ఆరుగురు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు 32 మంది, హెల్త్ అసిస్టెంట్స్-24 మంది, శానిటరీ మేస్త్రీలు 85 మంది పోస్టులు శాంక్షన్‌గా ఉన్నాయి. మొత్తంగా ఈ పోస్టుల్లో 150 మంది సిబ్బంది ఉండాల్సి ఉంటే ప్రస్తుతం 511 మంది పనిచేస్తున్నారు. సుమారు మూడు రెట్లు అదనంగా ఉన్నారు. శానిటరీ మేస్త్రీలు 88 మంది, సచివాలయ కార్యదర్శులు 260 మంది, లీడ్ మేస్త్రీలు 154 మంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు 73 మంది చొప్పున పనిచేస్తున్నారు. ఇంత భారీ సంఖ్యలో ప్రజారోగ్యశాఖలోకి వీరంతా ఎలా వచ్చారో చూస్తే.. కిందటి వైసీపీ ప్రభుత్వ హయాంలో శానిటరీ కార్యదర్శులను నియమించటం జరిగింది. వీరిని వార్డు సచివాలయాల కోసం నియమిస్తే.. కార్పొరేషన్ అధికారులు వీరిని ప్రజారోగ్యశాఖలో క్షేత్ర స్థాయిలో పనులు చేసే విధంగా వాడుకుంటున్నారు. ఒకరకంగా వారి జాబ్ చార్ట్‌కు విరుద్ధంగా ఉపయోగిస్తున్నారు. వీరంతా కూడా క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్నారు. ఒక్కసారిగా 260 మంది వచ్చారనుకుంటే.. ఆ తర్వాత కాలంలో లీడ్ మేస్త్రీల పేరుతో మరో 154 మందిని తీసుకున్నారు. దీనికి ఒక ఆర్డర్ కూడా లేదు. శానిటరీ కార్యదర్శులను పోనీ వారి జాబ్ చార్ట్ ప్రకారం వారిని వార్డు సచివాలయాలలో పనిచేయమని నిర్దేశించారంటే అదీ లేదు.

వసూలు రాజాలుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు!

కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అవినీతిమయమైపోయిందని విమర్శలు వస్తున్నాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్లు కాసుల వేటలో పడి ప్రజల ప్రాణాలను కూడా పణంగా పెట్టే పనులు చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. భవానీపురంలో ఓ ప్రైవేటు ఎగ్జిబిషన్ నిర్వాహకుల దగ్గర దండిగా మిగతా 6లో..

పైరవీలతో వచ్చేశారు..

లీడ్ మేస్త్రీల పేరుతో రాజకీయ సిఫార్సులు, రికమండేషన్లు, ప్రజా ప్రతినిధులు, కార్పొరేటర్లు సూచించిన వారందరికీ ఎడాపెడా ఇచ్చేశారు. కనీస అర్హతలు లేని వారినే ఎక్కువగా లీడ్ మేస్త్రీలుగా తీసుకున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే శానిటరీ ఇన్‌స్పెక్టర్లుగా మరో 41 మందిని అదనంగా తీసుకున్నారు. నగరంలో ప్రతి 40 వేల జనాభాకు ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్ ఉండాలన్నది మునిసిపల్ చట్టం చెబుతోంది. విజయవాడ నగర జనాభా 13 లక్షలుగా ఉంది. ఈ లెక్కన చూస్తే.. మంజూరు చేసిన శానిటరీ ఇన్‌స్పెక్టర్లు నగరావసరాలకు సరిపోతారు. కానీ అదనంగా 15 లక్షల జనాభాకు అనుగుణంగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లను నియమించుకోవటం గమనార్హం. క్షేత్ర స్థాయిలో శానిటరీ మేస్త్రీలు కూడా 85 మంది ఉంటే సరిపోతుంది. శానిటేషన్, మలేరియా, నైట్ శానిటేషన్, సిల్ట్, జక్కంపూడి, పాతపాడులలో వీరంతా సరిపోను పనిచేస్తున్నారు. లీడ్ వర్కర్ల పేరుతో అదనంగా నియమించుకోవాల్సిన అవసరం లేదు. ఇంత భారీ సంఖ్యలో ఉన్న శానిటేషన్ సిబ్బంది కారణంగా పని తీరు అయినా మెరుగుపడిందనుకుంటే అత్యంత దారుణంగా తయారైంది.

బంగారం మాయ!

హోల్‌సేల్ పేరుతో కస్టమర్లకు ఎర

జీఎస్టీ, తక్కువ తరుగు అంటూ అమ్మకాలు

- రంగు రాళ్లు, బంగారం కలిపి బరువు లెక్కిస్తూ ధర వసూలు
- బ్యాంకులో రుణం కోసం ఓ మహిళ వెళ్తే బయటపడ్డ అసలు విషయం
- పోలీసులను ఆశ్రయిస్తే.. రాజీకి వచ్చిన వ్యాపారి!



వన్‌టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): బంగారం అమ్మకాల్లో వ్యాపారులు రకరకాల లెక్కలు చెప్పి ఆభరణాలకు ధరలు నిర్ణయిస్తుంటారు. వీటి హేతుబద్ధత గురించి సరైన వివరాలు మాత్రం ఉండవు. కార్పొరేట్ షోరూమ్‌ల్లో బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తే తరుగు, మజూరి, జీఎస్టీ పేరుతో కొంత అదనంగా చెల్లించవలసి వస్తుంది. ఈ క్రమంలో విజయవాడ హోల్‌సేల్ మార్కెట్‌లో కొత్త దందా నడుస్తోంది. బంగారు ఆభరణాల విక్రయాల్లో విజయవాడ, వన్‌టౌన్, గవర్నర్‌పేట మార్కెట్‌లో తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా గవర్నర్‌పేట జైహింద్ మార్కెట్‌లోని బంగారు దుకాణాలలో బంగారు ఆభరణాలు అత్యధికంగా విక్రయిస్తుంటారు. షోరూమ్‌లలో ఉండే మిగతా 6లో..

పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు

బంగారు ఆభరణాల తయారీలో తరుగు 18 శాతం వరకు ఉంటుందని, మేకింగ్ చార్జీలు, డిజైనింగ్ చార్జీలు, జీఎస్టీతో పాటు రాళ్ల బరువు క్యారెట్లలో లెక్కించిన తాము హోల్‌సేల్‌గా విక్రయించిన ధర కంటే ఎక్కువే అవుతుందని దుకాణదారుడు బాధితురాలిని నమ్మించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆభరణాలలో రాళ్ల బరువును విడిగా లెక్కిస్తారని, సాధారణ రంగురాళ్లకు బరువుతో సమానంగా ధర వసూలు చేయరని ప్రముఖ వ్యాపారస్తులు చెబుతున్నారు. ఈ క్రమంలో అదనంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు నిరాకరించటంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించినట్లు తెలిసింది.

ప్రాణం తీసిన అరెస్టు భయం

రాయ్యూరు - మద్దూరు లంకలో పేకాట శిబిరం

దాడి చేసిన తోట్లవల్లూరు పోలీసులు

- కృష్ణానదిపాయలోకి పరారవుతూ నీటిమడుగులో దూకిన ఇద్దరు
- మునిగిపోయి ఒకరు మృతి.. మరొకరు క్షేమం
- పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన

6



గోపాలం(ఫైల్)



జిల్లా రెవెన్యూ ఆఫీసర్, అదనపు మేజిస్ట్రేట్ ఎం.లక్ష్మీనరసింహానికి వినతిపత్రం అందిస్తున్న రైతు నాయకుడు జమలయ్య, బాధిత రైతులు

బాధిత రైతుల్ని ఆదుకోవాలి

ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య ఆధ్వర్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్, అదనపు మెజిస్ట్రేట్ ఎం.లక్ష్మి నరసింహంను కలిసి జరిగిన విషయాన్ని లిఖిత పూర్వకంగా వినతిపత్రం రూపంలో అందించారు. ఈ సందర్భంగా జమలయ్య మాట్లాడుతూ విత్తన కంపెనీ నాణ్యత లేని విత్తనాలు సాగు చేసిన రైతులంతా కౌలు రైతులని, వారికి కౌలు రైతు గుర్తింపు కార్డులు లేక బ్యాంకుల నుంచి రుణాలు సైతం లభించక బయట వ్యక్తుల వద్ద రూ.2 ల వడ్డీకి తెచ్చి పంట సాగు చేసి నష్టపోయారన్నారు. బాధిత రైతులు ఐదుగురికి విత్తన కంపెనీ నుంచి నష్టపరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు.

విత్తన కంపెనీ మోసం

సీడ్ ఉత్పత్తి చేసేందుకు రైతులతో ఒప్పందం

- వారి సూచనల మేరకే సాగు.. తగ్గిన దిగుబడి
- అగ్రిమెంట్ ప్రకారం పరిహారం ఇవ్వాలన్న రైతులు
- తప్పించుకు తిరుగుతున్న కంపెనీ ప్రతినిధి
- జిల్లా అధికారులకు ఫిర్యాదు చేసిన రైతులు

ఇబ్రహీంపట్నం/విస్సన్నపేట, మే 17 (ఆంధ్రజ్యోతి): మాయ మాటలతో నమ్మించి నాణ్యత లేని విత్తనాలు అంటగట్టి, దిగుబడి రాకుంటే పరిహారం ఇస్తామని లిఖిత పూర్వకంగా అగ్రిమెంట్ చేసి, చివరకు ముఖం చాటేసి తిరుగుతున్న ఓ విత్తన కంపెనీ బాగోతం వెలుగులోకి వచ్చింది. ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం కొత్త మంగాపురం, పాత మంగాపురం గ్రామానికి చెందిన ఐదుగురు రైతులతో 54 ఎకరాల్లో విస్సన్నపేటలోని ఓ విత్తన కంపెనీ ఆర్గనైజర్ మన్మథరావు సీడ్ ఉత్పత్తి చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. తమ కంపెనీ సీడ్ విత్తనాలు మీరు సాగు చేస్తే ఎకరానికి మూడు టన్నులు పైగా దిగుబడి వస్తుందని, టన్ను రూ.28 వేలకు కొనుగులు చేస్తామని, ఒక వేళ సక్రమంగా రాకపోతే ఎకరానికి రూ.80 వేలు పరిహారం చెల్లిస్తామని హామీ ఇచ్చి లిఖిత పూర్వకంగా అగ్రిమెంట్ చేసుకున్నాడు. ఆ పత్రాలను తన వద్దే ఉంచుకున్నాడు. మన్మథరావు మాటలు నమ్మి, అగ్రిమెంట్ మీద విశ్వాసంతో కాసాని శ్రీనివాసరావు నాలుగు ఎకరాలు, కొప్పూరి వెంకట నారాయణ ఐదు ఎకరాలు, బండి ధనలక్ష్మి ఎనిమిది ఎకరాలు, కొప్పూరి చంటి 30 ఎకరాలు, గోళ్ల వెంకటేశ్వరరావు ఏడు ఎకరాల్లో పంట పండించేందుకు ఈ ఏడాది రబీలో ఒప్పందం చేసుకున్నారు. కంపెనీ వారే ఎకరానికి రూ.20 వేలు చొప్పున పెట్టుబడి కూడా ఇచ్చారు. ఏప్రిల్‌లో పంట చేసికొచ్చింది. అయితే ఒప్పందంలో పేర్కొన్న దిగుబడి రాలేదు. మన్మథరావు చెప్పిన విధంగా అన్ని రకాల సస్యరక్షణ చర్యలు పాటిస్తూ విత్తనాన్ని సాగు చేసినా దిగుబడి తక్కువే వచ్చింది. ఒకరిద్దరికి మాత్రమే టన్ను నుంచి టన్నున్నర దిగుబడి వచ్చింది. దీంతో రైతులు వారి తీసుకున్న విత్తనం నాణ్యత లేదని గ్రహించారు. దీంతో సీడ్ ఆర్గనైజర్ మన్మథరావుకు ఫోన్ మిగతా 6లో..

తాత్సారం!

వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులో అధికారుల నిర్వాకం

- సాగునీటి పథకాలకు రూ.15 కోట్లు కేటాయించిన సీఎం చంద్రబాబు
- అంచనాల రూపకల్పనలో అంతులేని జాప్యం చేస్తున్న అధికారులు
- ఖరీఫ్‌కు నీరు అందదేమోనని రైతుల్లో ఆందోళన



అధికారుల నిర్లక్ష్యానికి బలవుతున్న వేదాద్రి- కంచల ఎత్తిపోతలు

ముఖ్యమంత్రి నిధులిచ్చినా అధికారుల అలసత్వం ఎత్తిపోతల పథకాలకు శాపంగా మారింది. వైసీపీ పాలకుల నిర్లక్ష్యానికి గురై పూర్తిగా మూలనపడిన వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు సీఎం చంద్రబాబు రూ.15 కోట్లు ప్రకటించారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టి రానున్న ఖరీఫ్ సీజన్‌కు నీరందించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆ ఆదేశాలను అమలు చేయడంలో ఐడీసీ అధికారులు ఒకింత నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిధులు సిద్ధంగా ఉన్నా అంచనాలు, రిమార్కులు అంటూ ఫైల్‌ను అక్కడికి ఇక్కడికి తిప్పుతూ తీవ్రమైన జాప్యం చేస్తున్నారు. ఇదే తీరు కొనసాగితే ఖరీఫ్‌కు నీరందడం అనుమానమేనని రైతులు పేర్కొంటున్నారు.

(ఆంధ్రజ్యోతి, నందిగామ): రాష్ట్రంలో ప్రతిష్టాత్మక నిర్మాణంగా వేదాద్రి-కంచల ఎత్తిపోతల పథకాలను చెప్పవచ్చు. కృష్ణానదిపై వేదాద్రి వద్ద అత్యంత లోతైన ప్రదేశం వద్ద ఈ పథకం నిర్మించారు. నది నుంచి ఇరవై మీటర్ల ఎత్తులో మోటార్లు ఏర్పాటు చేశారు. అక్కడ నుంచి 110 మీటర్ల ఎత్తు ఉన్న కొండపైకి పైప్‌లైన్ ద్వారా నీటిని తోడి పోస్తారు. అక్కడ నుంచి 4.5 కిలో మీటర్లమే గ్రావెటీతో ప్రయాణించిన నీరు ఎన్ఎస్‌పీ కాలువలో కలుస్తుంది. రెండు దశాబ్దాల క్రితం అత్యంత ఆధునిక, మిగతా 6లో..

వైసీపీ రాకతో మూలనపడ్డ మోటార్లు

ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాలను నిర్లక్ష్యం చేసింది. ఈ పథకాల విలువ తెలియని పాలకవర్గం ఉన్న నిధులు కాజేసి పథకాన్ని నిర్వీర్యం చేసింది. నాలుగు మోటార్లు మరమ్మతులకు గురై మూలనపడ్డాయి. ఫలితంగా ఐదేళ్లుగా ఆయకట్టుకు చుక్క నీరందించని స్థితి నెలకొంది. ఈ తరుణంలో ఏప్రిల్ 5న నియోజకవర్గంలోని ముప్పాళ్ల వచ్చిన చంద్రబాబుకు ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ రాజగోపాల్, పార్టీ ముఖ్యనాయకులు ఈ పథకం గురించి వివరించారు. దీనిపై స్పందించిన చంద్రబాబు పథకం మరమ్మతులకు రూ.15 కోట్లు కేటాయిస్తూ ప్రకటన చేశారు. యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. ఖరీఫ్ నాటికి నీరందించాలని సూచించారు.



మూలనపడ్డ మోటార్లు

ప్రత్యామ్నాయం అవసరం

వేదాద్రి- కంచల ఆయకట్టుకు పథకం నుంచి సకాలంలో నీరు అందించడం ప్రశ్నార్థకమైన వేళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. ఐడీసీ అధికారులు ఇక నుంచి వేగంగా పనులు చేపట్టినా సెప్టెంబరు మాసం వరకూ మోటార్ల ఏర్పాటు ప్రక్రియ పడుతుంది. ఈలోగా సాగు అవసరాలకు నీరు అందించే ప్రణాళికను ఎన్ఎస్‌పీ అధికారులు చేపట్టాల్సి ఉంది. గౌరవరం బ్రాంచ్ కెనాల్ పరిధిలో ఉన్న ఈ పథకం ఆయకట్టుకు చెరువు మాధవరం ట్యాంక్ నుంచి నీటిని అందించాల్సి ఉంది. తెలంగాణలో ఉన్న ఈ ట్యాంక్ నుంచి నిబంధనల ప్రకారం ఆగస్టు 20 తర్వాతే నీరు విడుదలవుతుంది. అప్పటి వరకూ నీటి అవసరాలు తీర్చేందుకు గాను తెలంగాణ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి మూడు టీఎంసీల నీటిని విడుదల చేయించాల్సి ఉంది. లేని పక్షంలో ఈ ఏడాది కూడా ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు తప్పేలాలేవు.

బియ్యం దొంగ పేర్ని నాని

● మంత్రి కొల్లు రవీంద్రపై అసత్య ప్రచారాలు మానుకోవాలి

● త్వరలో ఆయన జాతకమంతా బయటకొస్తుంది

● టీడీపీ నేత గొర్రెపాటి గోపీచంద్

మచిలీపట్నం టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): 'మాజీ మంత్రి పేర్ని నానీ..బియ్యం దొంగ. త్వరలో ఆయన జాతకాన్ని బయటపెడతాం. మంత్రి కొల్లు రవీంద్ర ఇంటి పక్కన బెల్టుషాపు ఉందంటూ ఆయనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నారు. అసత్యప్రచారం మానుకోవాలి'. అని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ అధ్యక్షుడు గొర్రెపాటి గోపీచంద్ హితవు పలికారు. శనివారం టీడీపీ అసెంబ్లీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మార్కెట్ యార్డు చైర్మన్ కుంచే నానీతో కలిసి గోపీచంద్ మాట్లాడారు. జగన్ సీఎంగా ఉన్నప్పుడు పేర్ని నాని, సజ్జల రామకృష్ణారెడ్డి, ధర్మారెడ్డి మాటలు వినేవారన్నారు. అయినా వైసీపీ ప్రభుత్వ హయాంలో చేసిన పేర్ని నానీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. బందరు పోర్టు నిర్మించకపోతే రాజకీయాల నుంచి విరమించుకుంటానని చెప్పి మాట తప్పారన్నారు. ఏదో ఒకటి మాట్లాడితే గానీ మీడియాలో గుర్తింపు ఉండదని భావించి కొల్లు రవీంద్రపైన అసత్యాల బురద చల్లుతున్నారన్నారు. వైసీపీ హయాంలో గంజాయి, నాటుసారా విస్తృతంగా అమ్మకాలు జరిగాయని, కొల్లు రవీంద్రను విమర్శించే నైతిక హక్కు పేర్ని నానీకి లేదని కుంచే నాని అన్నారు. మచిలీపట్నాన్ని మంత్రి అభివృద్ధి పథంలో నడిపిస్తుంటే ఓర్వలేక పేర్ని నానీ మతిస్థిమితం కోల్పోయారని, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని, కొల్లు రవీంద్రపై చేసిన విమర్శలను వెనక్కి తీసుకోవాలని టీడీపీ మైనారిటీ సెల్ నాయకుడు ఖాజా, రత్నాకర్, గోకుల శివ, కార్పొరేటర్లు మరకాని సమతాకీర్తి, దేవరపల్లి అనిత డిమాండ్ చేశారు.

పేదల బియ్యం మెక్కింది చాల్లేదా..

నిజాయితీపరుడు రవీంద్రపైనే విమర్శలా?

● పేర్నినానీ వ్యాఖ్యలపై టీడీపీ అవనిగడ్డ నాయకులు ఆగ్రహం

అవనిగడ్డ, మే 17(ఆంధ్రజ్యోతి): పేదల బియ్యాన్ని మెక్కింది చాలక నిజాయితీపరుడైన మంత్రి కొల్లు రవీంద్రపైనే విమర్శలు చేస్తావా? అంటూ మాజీ మంత్రి పేర్ని నానీపై టీడీపీ అవనిగడ్డ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి రవీంద్రపై శుక్రవారం పేర్ని నాని చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ శనివారం పార్టీ నియోజకవర్గ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2014 నుంచి 2019 వరకు మంత్రిగా పని చేసి కొల్లు రవీంద్ర అందరి మన్ననలు పొందారని, కూటమి ప్రభుత్వంలోనూ ఎలాంటి ఆరోపణలు లేకుండా పని చేస్తున్నారని దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కొల్లూరి వెంకటేశ్వరరావు అన్నారు. వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో భార్య పేరుతో గోడౌన్లు తీసుకుని అందులో ప్రభుత్వం నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని దిగమింగిన పేర్ని నాని.. నిజాయితీపరుడైన కొల్లు రవీంద్రపై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. రవీంద్రను డమ్మీ మంత్రి అని వ్యాఖ్యానించటం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. బలహీనవర్గాలపై ఆ పార్టీకి ఉన్న గౌరవాన్ని ఈ వ్యాఖ్యలే తేటతెల్లం చేస్తున్నాయన్నారు. రవీంద్రపై అవినీతి పరుడైన పేర్ని విమర్శలు చేయటం సిగ్గుచేటని, ప్రజలు ఆయన కుమారుడిని, వైసీపీని ఓడించి పక్కన పెట్టినా ఇంకా జ్ఞానోదయం కలగలేదని కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ పాలక మండలి మాజీ సభ్యురాలు విశ్వనాథపల్లి పాప విమర్శించారు.

తిరువూరులో మారుతున్న

రాజకీయ సమీకరణాలు

● శుక్రవారం రాత్రి క్యాంప్‌నకు మరికొందరు వైసీపీ కౌన్సిలర్లు

(ఆంధ్రజ్యోతి-తిరువూరు): తిరువూరు చైర్‌పర్సన్ గత్తం కస్తూరిబాయి తన పదవికి రాజీనామా చేయడంతో ఈనెల 19న మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక జరగనుంది. దీంతో పట్టణంలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. దీంతో ఏం జరుగుతుందోనని రాజకీయ ఉత్కంఠ పట్టణ ప్రజల్లో ఉంది. ఎవరు చైర్‌పర్సన్‌గా ఎంపికవుతారోనని పట్టణవాసులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజకీయ సమీకరణాల్లో మార్పుల కారణంగా వైసీపీ నాయకత్వం ఇప్పటికే కొందరు కౌన్సిలర్లను పట్టణం దాటించింది. శుక్రవారం రాత్రి మరి కొందరు కౌన్సిలర్లను క్యాంప్‌నకు తరలించింది. బోర్డులో మొత్తం 17 మంది వైసీపీ సభ్యులున్నా ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆపార్టీ బలం తగ్గే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. దీంతో వైసీపీ అధిష్ఠానంలో ఆందోళన నెలకొంది. ఇప్పటికే కొందరు కౌన్సిలర్లు పార్టీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారం ఆ పార్టీలో ప్రకంపనలు పుట్టిస్తోంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మునిసిపల్ ఎన్నికలు జరిగినప్పుడు టీడీపీ, ఇతర పార్టీల నుంచి కొందరు కౌన్సిలర్లుగా పోటీచేసేందుకు నామినేషన్లు వేస్తే అప్పట్లో వైసీపీ నాయకులు, అభ్యర్థుల్ని బెదిరించి పోటీనుంచి విరమింపజేశారని, ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందని, వైసీపీ కౌన్సిలర్లు అధికార పార్టీవైపు చూడటం తప్పులేదని కొందరు రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

దుర్గగుడిలో ప్రొటోకాల్


దర్శనాలు క్రమబద్ధీకరిస్తాం

● ఈవో శీనా నాయక్ ప్రకటన

ఇంద్రకీలాద్రి, మే 17(ఆంధ్రజ్యోతి): దుర్గగుడిలో ప్రొటోకాల్ దర్శనాలు క్రమబద్ధీకరించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఈవో శీనా నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తులందరికీ సులభంగా అమ్మవారి దర్శనం కల్పించడం కోసం భద్రత, తదితర అంశాలను దృష్టిలో ఉంచుకుని ఒక క్రమ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం వివిధ శాఖల నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి వస్తున్న విన్నపాల ప్రకారం ప్రొటోకాల్ దర్శనాలు జరుగుతున్నాయని, అయితే వాటిని మరికొంత మెరుగ్గా అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రొటోకాల్ దర్శనాలకు వచ్చే వారంతా దరఖాస్తును పూర్తిచేసి దేవస్థానం అధికారులకు ఇవ్వాలని సూచించారు. దర్శనం తేదీ, ఎప్పుడు.. ఎంత మంది వస్తున్నారు. దర్శనానికి వచ్చే ప్రధాన వ్యక్తి పేరు, ఫోన్ నెంబరు, వచ్చే వాహనం వివరాలు పూర్తి చేయాలన్నారు. ఆ మేరకు ప్రొటోకాల్ దర్శనాలను క్రమబద్ధీకరిస్తామని, దీంతో పాటు పారదర్శకత కూడా ఉంటుందని తెలిపారు. భద్రతా కారణాల రీత్యా తప్పనిసరిగా ఈ విధానాన్ని అమలు చేయాలని ఆయన సిబ్బందికి ఆదేశాలిచ్చారు. వచ్చి న విన్నపాల్లో వారి స్థాయి ప్రకారం ప్రొటోకాల్ విభాగం పరిశీలించి దర్శనం ఏర్పాట్లు చూస్తుందన్నారు.

సిలబస్‌లో మార్పులు తీసుకురండి

● ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ అనురాధకు చరిత్ర అధ్యాపకుల వినతి



ఏపీపీఎస్సీ చైర్‌పర్సన్ అనురాధకు వినతిపత్రం అందజేస్తున్న కమిటీ సభ్యులు

పాయకాపురం, మే 17 (ఆంధ్రజ్యోతి): చరిత్ర సిలబస్‌లో మార్పులు తీసుకు రావాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ చరిత్ర కాంగ్రెస్ కమిటీ సభ్యులు శనివారం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్ ఏఆర్ అనురాధకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రాంతీయ చరిత్రకు ప్రాధాన్యం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం చరిత్ర సిలబస్‌లో పలు మార్పులు చేసిందని సభ్యులు ఆమెకు వివరించారు. అదే తరహాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా చరిత్ర సిలబస్‌లో మార్పులు చేసి ప్రాంతీయతకు పెద్దపీట వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిటీ జాయింట్ సెక్రటరీ గోవిందు సురేంద్ర, సభ్యులు రాజ్ మహ్మద్, బడే సాహెబ్ పాల్గొన్నారు.

వృత్తిలో రాణిస్తూ..ప్రవృత్తికి ప్రాణం పోస్తూ..

రంగస్థలంపై యువ ఇంజనీర్లు



● పద్యనాటకాలకు ఊపిరిలూదుతూ సరికొత్త పాత్ర పోషణ

● తెలుగు సంస్కృతి మూలాల విశిష్టతను చాటుతున్న కళాకారులు

తెలుగు పద్య నాటకం.. కళారూపం మాత్రమే కాదు. తెలుగు సంస్కృతికి శబ్దస్వరూపం. మన మూలాల చప్పుడు. విలువల పరిమళం. రంగస్థలాలపై వెండితెరలు, సోషల్ మీడియాలు ఆధిపత్యం చేస్తున్న రోజులివి. ఇలాంటి తరుణంలో పద్య నాటకానికి ప్రాణం పోస్తూ తమ భుజాన మోస్తూ కొత్త ప్రపంచానికి దాని గొప్పతనాన్ని పరిచయం చేస్తున్నారు కొందరు యువ ఇంజనీర్లు. ఇంజనీరింగ్ ల్యాబ్‌లు, సాఫ్ట్‌వేర్ బోర్డురూమ్‌లు, యూనివర్సిటీ అధ్యాపకుల గదులు ఇవి వారి జీవన రంగాలు. అయినా ఖాళీ సమయంలో పద్య నాటకాలు సాధన చేస్తూ కళను సజీవంగా ఉంచడం కోసం రంగస్థలాన వారు సరికొత్త పాత్ర పోషిస్తున్నారు.

-ఆంధ్రజ్యోతి, విజయవాడ కల్చరల్

పద్యనాటకాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పం



కంప్యూటర్ సైన్స్‌లో పీహెచ్‌డీ చేస్తున్న జొన్నలగడ్డ శ్రవణ్‌కుమార్

పౌరాణిక పద్యనాటక రంగంలో ఎంతో కీలకమైన సంగీత విభాగానికి హార్మోనిస్టుగా పాతికేళ్లుగా సేవలందిస్తూ కళాసాధన చేస్తున్నారు జొన్నలగడ్డ శ్రవణ్ కుమార్. ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకుడిగా పనిచేసి, ప్రస్తుతం చెన్నై అన్నా విశ్వవిద్యాలయంలో కంప్యూటర్ సైన్స్ విభాగంలో పీహెచ్‌డీ చేస్తున్నారాయన. ప్రవృత్తిరీత్యా ఎనిమిదేళ్లుగా డాక్టర్ రామన్ ఫౌండేషన్ శ్రీ సాయిబాబా నాట్యమండలి అధినేత డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ మార్గదర్శకత్వంలో అనేక పద్యనాటకాలకు సంగీత సహకారం అందించారు. 2023లో నిర్వహించిన నంది నాటకోత్సవాల్లో విజ్ఞాన భారతం సాంఘిక నాటకానికి ఉత్తమ రంగాలంకరణ విభాగంలో నంది అవార్డు వచ్చింది. దూరదర్శన్, ఆకాశవాణి వేదికలపై పౌరాణిక పద్యనాటకాలకు సంగీత దర్శకత్వం వహిస్తూ, హార్మోనియం వాయిస్తుంటారు. తండ్రి, శ్రీ రామ కృష్ణ నాట్యమండలి అధినేత జొన్నలగడ్డ జగన్మోహన్‌రావు ఈ రంగంలో శ్రవణ్‌ను పరిచయం చేసి, సంగీతం నేర్పించి, ఒక హార్మోనిస్టుగా, సంగీత దర్శకుడిగా తీర్చిదిద్దడంలో కీలకపాత్ర పోషించారు. ఇప్పటి వరకు 20కు పైగా పద్యనాటకాలకు సంగీతం సమకూర్చి, 1000 ప్రదర్శనలకు సంగీత సహకారం అందించారు. డాక్టర్ పి.వి.ఎన్. కృష్ణ శిక్షణలో యువ కళాకారులను తీర్చిదిద్దుతూ, పద్యనాటకాన్ని భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. సంస్కార భారతి విజయవాడ మహానగర్ ప్రధాన కార్యదర్శిగా, శ్రీ రామకృష్ణ నాట్యమండలి సాంస్కృతిక సేవా సంస్థ కార్యదర్శిగా, శ్రీ సాయిబాబా నాట్యమండలి, భగవాన్ శరణం కల్చరల్ అసోసియేషన్లకు సహకార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సమాజానికి మంచి సందేశం చేరాలనే తపన



టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న పి. సాయిసౌమ్య

పి. సాయిసౌమ్య.. పాఠశాలలో చదివే రోజుల్లోనే తన తల్లి ప్రోత్సాహంతో చిన్న చిన్న స్కిట్స్ లో నటించేవారు. అప్పుడే నటనంటే ఆమెకు ప్రత్యేకమైన ఆసక్తి కలిగింది. చదువు పూర్తయ్యాక, టీసీఎస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా చేరారు. కళాకారుడు డాక్టర్ పీవీఎన్ కృష్ణ కుమారుడు, సంగీత నాటక కళాకారుడు పి.సాయిశంకర్‌ను వివాహమాడారు. వివాహం తర్వాత వారి ఇంట్లో తరచూ నాటకాలు, కళాపరమైన కార్యక్రమాలు జరుగుతుండేవి. 'శ్రీ మాధవ వర్మ' నాటకంలో కనక దుర్గమ్మ పాత్ర వేసే అవకాశం ఆమెకు వచ్చింది. ఆ నాటకంలో ప్రేక్షకుల స్పందన చూసినప్పటి నుంచి నటనపై మరింత మక్కువ పెరిగిందామెకు. కుటుంబం సహకారంతో నాటకరంగంలో కొనసాగుతున్న ఆమె ఏ పాత్ర వేసినా, ప్రేక్షకులకు మంచి సందేశం చేరాలని, సమాజానికి ఉపయోగపడాలని చెబుతున్నారు. నటన కేవలం వినోదానికే కాదని.. మనమూ, సమాజమూ మారాలనుకునే ఒక వేదికని నమ్ముతానంటున్నారు.

నాటకాలంటే మమకారం



రైల్వేలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్న చింతా దూండీ కృష్ణ

చింతా దూండీ కృష్ణ..ఓ సాధారణ రైతు బిడ్డ. నాటకాలంటే చిన్నప్పటి నుంచి అపారమైన మమకారం. ఊరి పెద్దలు చెప్పిన కథలు, పల్లకీ పాటలు వింటూ పెరిగారు. కళంటే మక్కువ. అదే ఆయనను విజయవాడకు తీసుకొచ్చింది. ఇక్కడ డాక్టర్ రామన్ ఫౌండేషన్ వారి శ్రీ సాయిబాబా నాట్యమండలిలో డాక్టర్ పీవీఎన్ కృష్ణదగ్గర శిక్షణ ప్రారంభించారు. అనేక పద్యనాటకాల్లో దుర్యోధనుడు, ద్రోణుడు, కుంభాండుడు, పృథ్వీరాజ్ రాసోలో ప్రధాన హాస్యనటుడిగా, 'జయహో ఛత్రపతి శివాజీ మహారాజ్'లో ఫతేఖాన్ పాత్రతో ప్రేక్షకులను మెప్పించారు. ఉద్యోగంలో స్థిరపడాలన్న తపనతో ఇండియన్ రైల్వేస్‌లో టెక్నీషియన్ ఉద్యోగం సంపాదించారు. ఉద్యోగంతో పాటు రంగస్థలాన్నీ వదల్లేదు. ఈ మధ్యే డాక్టర్ ఎం.ఎస్.చౌదరి దర్శకత్వంలో ఇంటర్ రైల్వే హిందీ డ్రామా కాంపిటీషన్‌లో పాల్గొని, జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడు అవార్డు పొందారు. 'రాణా ప్రతాప్' అనే ఏకపాత్ర ప్రదర్శనతో పలు నాటికల పోటీల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.

కొండపల్లి బొమ్మల ఖ్యాతిని చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్

● పర్యాటకులను ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలని అధికారులకు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశం



కొండపల్లిలో ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను పరిశీలిస్తున్న ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ

కలెక్టరేట్, మే 17(ఆంధ్రజ్యోతి): దేశ, విదేశాల్లో ప్రత్యేక గుర్తింపు ఉన్న కొండపల్లి బొమ్మల ఖ్యాతిని నేటి తరానికి చాటిచెప్పేలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని, అందుకు అవసరమైన పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఇబ్రహీంపట్నం మండలం, కొండపల్లిలో శనివారం పర్యాటక, మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు పనులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించి, పలు సూచనలు చేశారు. పర్యాటకంగా జిల్లాను మరింత అభివృద్ధి చేసేందుకు అపార అవకాశాలున్నాయని కలెక్టర్ అన్నారు. ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగ్స్‌తో ఆకట్టుకునేలా తీర్చిదిద్దాలన్నారు. భవనంలో మౌలిక వసతులను అభివృద్ధి చేసి, సుందరీకరించాలని ఆదేశించారు. కొండపల్లి బొమ్మల కాలనీ నుంచి ఖిల్లా వరకు పర్యాటకులు ట్రెక్కింగ్ నిర్వహించుకొనేలా చేస్తున్న ఏర్పాట్లను పరిశీలించి త్వరితగతిన వినియోగంలోనికి తీసుకువచ్చేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఏపీ టూరిజం అథారిటీ చీఫ్ మార్కెటింగ్ అధికారి ఎస్.పద్మారాణి, టూరిజం కన్సల్టెంట్ సాహితి, జిల్లా పర్యాటక అధికారి ఎ.శిల్ప, కొండపల్లి మున్సిపల్ కమిషనర్ రమ్యకీర్తన పాల్గొన్నారు.

స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్రపై ప్రజలను చైతన్యవంతులను చేద్దాం

● అధికారులు, సిబ్బంది విధిగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొనాలి: డీఎఫ్ఎస్వో ఎ.రవీంద్రరావు



ఎన్టీఆర్ జిల్లా సమాచార, పౌర సంబంధాల కార్యాలయం ఆవరణలో చీపుళ్లతో శుభ్రం చేస్తున్న ఎ.రవీంద్రరావు తదితరులు

కలెక్టరేట్, మే 17(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ అధికారులు, సిబ్బంది విధిగా స్వచ్ఛతా కార్యక్రమాల్లో పాల్గొని, పరిసరాలను పరిశుభ్రపరచడంతో పాటు ప్రజలను చైతన్యవంతులను చేయడం ద్వారా స్వర్ణాంధ్ర 2047లోని స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను చేరుకోగలుగుతామని జిల్లా ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారి (డీఎఫ్ఎస్వో) ఎ.రవీంద్రరావు అన్నారు. స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహం ఆవరణలోని జిల్లా సమాచార, పౌర సంబంధాల కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన స్వచ్ఛతా కార్యక్రమంలో డీపీఆర్వో ఎస్వీ మోహనరావు, ఫారెస్టు సెటిల్‌మెంట్ అధికారి ఎ.రవీంద్రరావు, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ జిల్లా కో ఆర్డినేటర్ జె.సుమ న్, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలల డీసీవో ఎ.మురళీకృష్ణ ఇతర అధికారులు, సిబ్బందితో కలిసి స్వచ్ఛతా కార్యక్రమంలో పాల్గొన్నారు. బీట్ ది హీట్ ఇతివృత్తంతో ఈనెల స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని జరుపుతుండడంతో సహచార అధికారులతో కలిసి కార్యాలయ సందర్శకులకు చల్లని తాగునీరు, మజ్జిగను రవీంద్రరావు పంపిణీ చేశారు.

తాత్సారం!

(5వ పేజీ తరువాయి)

సాంకేతిక పరిజ్ఞానంతో కొండల మధ్య ఈ పథకాన్ని నిర్మించి అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం రికార్డు సృష్టించింది. అదే పంప్‌హౌస్, పైప్‌లైన్లు ఆసరా చేసుకొని కాంగ్రెస్ పభుత్వం మరో పథకాన్ని అక్కడే నిర్మించింది. వేదాద్రి- కంచల పథకాల నిర్మాణం అనేది ఆనాటి పరిస్థితులకు అంత తేలికగా చెప్పే అంశం కాదు. ఆయా పథకాల కింద 17 వేల ఎకరాల భూమికి సంవృద్ధిగా నీరు అందుతోంది. కావల్సినంత నీటి సరఫరా ఉండడంతో అన్నదాతలు నాణ్యమైన పంటలు పండించారు. ఆర్థికంగా ఎదిగారు. రాష్ట్ర విభజన అనంతరం టీడీపీ ప్రభుత్వం ఆ పథకాలకు పూర్తి మరమ్మతులు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించింది.

అధికారుల పనితీరుపై విమర్శలు

స్వయంగా ముఖ్యమంత్రి నిధులు కేటాయించినా పనులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. తొలుత ఈ పథకం మరమ్మతులకు రూ.12.5 కోట్లతో అంచనాలు రూపొందించారు. ముఖ్యమంత్రి ప్రకటన తర్వాత రీఎస్టిమేట్ వేసిన అధికారులు రూ.14.5 కోట్లకు అంచనాలు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ జరపడానికే అధికారులు నెల రోజుల సమయం తీసుకున్నారు. రూపొందించిన అంచనాలు ఉన్నతాధికారుల వద్దకు వెళ్లడం, ఆ అంచనాలపై రిమార్కులు సూచిస్తూ ఉన్నతాధికారులు స్థానిక అధికారులను వివరణ కోరడం జరిగింది. ఉన్నతాధికారుల రిమార్కులపై ఇంత వరకూ స్థానిక అధికారులు సమాధానం ఇవ్వలేదు. ఈ ప్రక్రియ పూర్తయి మోటార్లకు ఆర్డర్ ఇవ్వాలంటే ఇంకా నెలరోజులు సమయం పట్టే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి నిధులు ఇస్తున్నా పని చేయడడంలో అధికారులు జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది కూడా నీరందవేమో అంటూ ఆందోళన చెందుతున్నారు.

విత్తన కంపెనీ మోసం

(5వ పేజీ తరువాయి)

చేసి ఒప్పందం ప్రకారం నష్ట పరిహారం ఇవ్వమని అడిగే ముఖం చాటేసి తిరుగుతున్నాడని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫోన్ ఎత్తడం మానేశాడు. పరిహారం ఇచ్చేది లేదు ఏం చేసుకుంటారో చేసుకోండని బెదిరింపులకు దిగుతున్నాడు. దీంతో నష్టపోయిన విషయాన్ని స్థానిక వ్యవసాయశాఖ అధికారులు దృష్టికి తీసుకెళ్లారు. ఫలితం లేకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్లారు.

అవినీతి కంపు!

(5వ పేజీ తరువాయి)

డబ్బులు తీసుకున్నట్టు విమర్శలు ఉన్నాయి. ఎగ్జిబిషన్ నిర్వహణకు ఎన్‌వోసీ తప్పనిసరి. కానీ ఎన్‌వోసీ ఇవ్వకుండా డబ్బులు తీసుకుని శానిటరీ ఇన్‌స్పెక్టర్ వదిలేశారు. అక్కడ జరిగిన అగ్ని ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు కాబట్టి సరిపోయింది. అదే ప్రజలు చనిపోయి ఉంటే ఎవరు బాధ్యత వహిస్తారు. ఎన్‌వోసీల పేరుతో అడ్డగోలుగా శానిటరీ ఇన్‌స్పెక్టర్లు అవినీతికి పాల్పడుతున్నారని విమర్శలు ఉన్నాయి. శానిటరీ ఇన్‌స్పెక్టర్లకు క్షేత్ర స్థాయిలో మేస్త్రీలు మామూళ్లు వసూలు చేసి ఇవ్వాలి. పారిశుధ్య కార్మికుల నుంచి నెలవారీ వాటాలు రావాల్సిందే. లేకపోతే వారికి మస్తర్లు ఉండవు. పర్మినెంట్ కార్మికులు పనిచేయకపోయినా వారికి మస్తర్లు ఇస్తారు. ఎందుకంటే వారి నుంచి నెలవారీ మామూళ్లు తీసుకుంటారు. నగరంలో దుకాణాలు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, కళ్యాణ మండపాలు ఇలా ప్రతి చోట అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. శానిటరీ సిబ్బంది చేయాల్సిన పనులను సచివాలయ శానిటరీ కార్యదర్శులతో క్షేత్ర స్థాయిలో చేయిస్తున్నారు. మునిసిపల్ నిబంధనల కంటే అదనంగా సిబ్బందిని నియమించాల్సిన అవసరం ఏమొచ్చిందో ఉన్నతాధికారులు చెప్పాలి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అడ్డగోలు వ్యవహారాలు ఇప్పుడు కూడా కొనసాగుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయి. రాష్ట్ర మునిసిపల్ మంత్రి నారాయణ ఈ అంశంపై సీరియస్‌గా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

ప్రాణం తీసిన అరెస్టు భయం

తోట్లవల్లూరు/కంకిపాడు, మే 17(ఆంధ్రజ్యోతి): రొయ్యూరు కృష్ణానది ఒడ్డున పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేయటంతో అరెస్టు చేస్తారనే భయంతో ఓ వ్యక్తి పారిపోయో క్రమంలో నదీపాయలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. పోలీసుల కథనం ప్రకారం... రొయ్యూరు - మద్దూరు లంకలో ఓ పది మంది పేకాట ఆడుతున్నారు. సమాచారం అందుకున్న తోట్లవల్లూరు ఎస్సై సీహెచ్.అవినాష్ తన సిబ్బందితో కలిసి శనివారం మధ్యాహ్నం పేకాట శిబిరంపై దాడి చేశారు. తోట్లవల్లూరు మండలం రొయ్యూరు, కంకిపాడు మండలం మద్దూరు గ్రామాలకు చెందిన పదిమంది పేకాట ఆడుతున్నారు. వారు పోలీసులను చూసి పరారయ్యారు. కంకిపాడు మండలం మద్దూరు గ్రామానికి చెందిన వల్లభనేని గోపాలం అలియాస్ గోపి(30), వడుగు వెంకటేశ్వరరావు పేకాట శిబిరం నుంచి కృష్ణానదీపాయలోకి పరారవుతూ నీటి మడుగులోకి దూకారు. గోపాలం నీటిలో మునిగిపోయాడు. మరోవ్యక్తి వెంకటేశ్వరరావు ప్రాణాలతో బయటకు వచ్చాడు. గోపాలం నీటిలో మునిగిపోవటంతో ఘటనా స్థలం నుంచి పోలీసులు వచ్చేశారు. ఆ తర్వాత బంధువులు వచ్చి గోపాలం మృతదేహాన్ని బయటకు తీశారు. మద్దూరు నుంచి గోపాలం బంధువులు తోట్లవల్లూరు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎస్సైను కలిసి మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గోపాలానికి భార్య, ఇద్దరు చిన్నారులు సంతానం. వారికి తగిన న్యాయం చేయాలని రాత్రి పొద్దుపోయో వరకు బంధువులు స్టేషన్ వద్దే ఉన్నారు.

యువతను దేశ సేవకులుగా తీర్చిదిద్దుతాం

● ఆసక్తి ఉన్నవారు వలంటీర్లుగా నమోదు చేసుకోవాలి

● నోటిఫికేషన్ విడుదల చేసిన నెహ్రూ యువ కేంద్రం

విజయవాడ, మే 17(ఆంధ్రజ్యోతి): దేశంపై భక్తి, ప్రేమ ఉన్న యువతను దేశ సేవకులుగా తీర్చిదిద్దుతామని, ఆసక్తి ఉన్నవారు పౌర రక్షణ వలంటీర్లుగా నమోదు చేసుకోవాలని నెహ్రూ యువ కేంద్రం ఓ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు, సైనికంగా, సామాజికంగా దేశంలో అత్యవసర పరిస్థితులు వచ్చినపుడు సివిల్ అడ్మినిస్ట్రేషన్‌కు సహాయపడేలా వలంటీర్ బృందాలను తీర్చిదిద్దుతామని, స్వతహాగా వచ్చిన యువతకు సరైన శిక్షణ ఇస్తామని జిల్లా నెహ్రూ యువకేంద్రం అధికారి సుంకరి రాము తెలిపారు. పెద్ద కార్యక్రమాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, ప్రజాభద్రత, జనాలను నియంత్రించడం, విపత్తులు సంభవించినప్పుడు ఫస్ట్‌ఎయిడ్ చేయడం, పునరావాస కార్యక్రమాల్లో పాల్గొనేలా శిక్షణ ఉంటుందన్నారు. హెచ్‌టీటీపీఎస్://మైభారత్.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో నమోదుచేసుకోవాలని సూచించారు.

బంగారం మాయ!

(5వ పేజీ తరువాయి)

డిజైన్లు కంటే పదుల సంఖ్యలో ఎక్కువగా ఆభరణాలు ఇక్కడ లభిస్తున్నాయి. దీంతో పెళ్లిళ్లు, శుభకార్యాలతో పాటు ఆభరణాలపై పెట్టుబడి పెట్టేవారు హోల్‌సేల్ బంగారు ఆభరణాల దుకాణాలలో నగలను కొనుగోలు చేస్తుంటారు. ఈ దుకాణాలలో ప్రతిరోజూ కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరుగుతాయి.

అప్రమత్తంగా లేకపోతే అంతే..

ఇటీవల ఓ మహిళ జైహింద్ కాంప్లెక్స్ హోల్‌సేల్ ఆభరణాల దుకాణంలో సుమారు రూ.5లక్షల విలువ చేసే బంగారు ఆభరణాన్ని కొనుగోలు చేశారు. అయితే ఆమె అవసరాల నిమిత్తం ఆ బంగారు ఆభరణాన్ని బ్యాంకులో తనఖా పెట్టి రుణం తీసుకోవటానికి ప్రయత్నించగా, బ్యాంక్ అధికారులు రూ.3 లక్షలకు మించి రుణం ఇవ్వటం కుదరదని చెప్పటంతో ఆమె షాక్‌కు గురైంది. దీంతో ఆమె బంగారాన్ని కొనుగోలు చేసిన దుకాణాదారుడి వద్దకు వెళ్లి ప్రశ్నిస్తే ఆభరణాల్లో రాళ్ల బరువు మినహాయిస్తే, బంగారం బరువు అంతే ఉంటుందని సదరు వ్యాపారి చెప్పాడు. 52 గ్రాముల బరువు ఉన్న ఆభరణానికి రూ.4.94 లక్షలు ధర నిర్ణయించగా, మహిళకు రూ.4.70 లక్షలకు విక్రయించారు. ఆభరణాన్ని విక్రయించేటప్పుడు రూ.52.5 గ్రాముల బరువుకు రూ.9వేలు చొప్పున ధర వసూలు చేశారు. బ్యాంకులో ఆభరణం విలువను లెక్కించేటప్పుడు ఆభరణంలో సుమారు 13 గ్రాముల రాళ్ల బరువు ఉన్నట్లు అప్రైజర్ తేల్చాడు. బంగారు ఆభరణంలో ఉన్న 9 పెద్ద పూసలు ఒక్కొక్కటి 0.750 మిల్లీ గ్రాములు, మిగిలిన రాళ్లు కలిపి 12 నుంచి 13 గ్రాముల బరువు ఉంటాయని, ఆభరణం బరువు 38 గ్రాముల లోపు ఉంటుందని లెక్కించాడు. ఈ వ్యవహారంలో 13 గ్రాముల రాళ్ల బరువుకు కూడా రూ.9వేల చొప్పున బంగారం ధరను వసూలు చేసిన దుకాణదారుడు వారికి జీఎస్టీ రూపంలో లాభం వచ్చినట్లు నమ్మించాడు. తరుగు 2 శాతంలోపే తీసుకున్నానని చెప్పాడు. కొనుగోలు చేసిన బంగారం ఆభరణం అసలు బరువు లెక్క మాత్రం చెప్పలేదు. బ్యాంక్ లెక్కల్లో 38 గ్రాముల మాత్రమే బరువు తేలటంతో హోల్‌సేల్ లెక్క తేల్చాలని బాధితురాలు దుకాణం యజమానిని నిలదీశారు.

గుట్టుచప్పుడు కాకుండా సెటిల్‌మెంట్

రాళ్ల బరువుతో కలిపి ఆభరణం విలువను లెక్కించటం, హోల్‌సేల్ పేరుతో ఆభరణంలో బంగారం బరువును లెక్కలో చూపకుండా రాళ్ల బరువుతో కలిపి మొత్తం బరువును లెక్కించటంపై పోలీసులు దుకాణదారుడిని ప్రశ్నించారు. దీంతో దుకాణదారుడు బాధితురాలు కొనుగోలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేస్తానని పోలీసులకు చెప్పటంతో గుట్టు చప్పుడు కాకుండా ఈ వ్యవహారం ముగిసినట్లు తెలిసింది. రోజూ కోట్లాది రూపాయల లావాదేవీలు జరిపే పలువురు వ్యాపారస్తులు జీఎస్టీలు, బిల్లులు లేకుండా ఆభరణాల విక్రయాలు యథేచ్ఛగా జరగటం సందేహాలకు తావిస్తోంది. లీగల్ మెట్రాలజీ, కమర్షియల్ ట్యాక్స్ శాఖ అధికారులకు తెలిసే విజయవాడలో బంగారం జీరో వ్యాపారం ప్రతిరోజూ కోట్లలో జరుగుతుందని పలువురు వ్యాపారస్తులే బహిరంగంగా చెబుతున్నారు. సాధారణ రంగు రాళ్లకు బంగారంతో సమానంగా ధర వసూలు చేయటం, అదే ఆభరణం బరువుగా నిర్ధారిస్తూ వాటికి సర్టిఫికెట్లను ఇవ్వటం పై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

విజయవాడ తూర్పు

ఔత్సాహిత పారిశ్రామిక వేత్తలకు శిక్షణ తరగతులు 21 నుంచి

పాయకాపురం, మే 17(ఆంధ్రజ్యోతి) : ఏఎల్ఈఏపీ ఇండియా ఆధ్వర్యంలో ఔత్సాహిత పారిశ్రామిక వేత్తలకు రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఏఎల్ఈ ఏపీ అధ్యక్షుడు కె.రమాదేవి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈడీపీ(ఎంటర్ప్రేన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగాం)పై శిక్షణ తరగతులు ఉంటాయని బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం, స్కీములు, సబ్సిడీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నడవడిక తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రాంభంకానున్న శిక్షణకు హాజరు కావాలనుకునే ఔత్సాహికులు 94906 84344, 89789 88002లలో సంప్రదించాలని కోరారు.

స్వచ్ఛ దివస్‌లో బీట్ ది హీట్

పటమట, మే 17 (ఆంధ్రజ్యోతి): వేసవిలో డీ హైడ్రేషన్ జరుగకుండా అవగాహన కల్పించడం అభినందనీయమని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. బీట్ ది హీట్ పేరుతో శనివారం 13వ డివిజన్‌లో స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌లో భాగంగా ప్రజలకు ఆయన మజ్జిగ, పక్షుల దాహార్తిని తీర్చేందుకు మంచినీటి కుండీల్లో నీటిని పోశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, కార్పొరేషన్ జోనల్ కమిషనర్ షఫీ, సామ్రాజ్యం, కోటేశ్వరరావు, గద్దె ప్రసాద్, రమేష్, రాగవేణి తదితరులు పాల్గొన్నారు.

ఆటోనగర్: శనివారం సర్కిల్ 3 పరిధిలోని ఆటోనగర్‌లో బీట్ ది హీట్‌ను చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఏ ప్రాణి వేసవి తాపానికి గురి కాకుడదన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ కెషమీ, కార్పొరేటర్ ముమ్మనేని ప్రసాద్, సర్కిల్-3 సిబ్బంది పాల్గొన్నారు.


13వ డివిజన్‌లో కుండీల్లో నీళ్లు పోస్తున్న గద్దె రామ్మోహన్



సిద్ధార్థ మెడికల్ కళాశాలల్లో స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ

సిద్ధార్థ మెడికల్ కళాశాలలో..

ప్రభుత్వాసుపత్రి: విజయవాడ ప్రభుత్వ సిద్ధార్థ మెడికల్ కళాశాలలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌లో భాగంగా బీట్ ది హీట్ ర్యాలీని నిర్వహించారు. కళాశాల విద్యార్థులు, ప్రొపెసర్లు, సిబ్బంది పర్యావర్ణాన్ని పరిరక్షిస్తామని, మొక్కలు నాటుతామని అందరిచే ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.అశోక్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె.ప్రశాంతి, ఏడీ శ్రీకాంత్ రెడ్డి, పి.మాధవి, వీవీ సత్యనారాయణ బాబు తదితరులు పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి
సీపీ రాజశేఖర్‌బాబు

గుణదల : స్వచ్ఛ ఆంధ్ర- స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని నగర పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబు అన్నారు. పచ్చదనం పరిశుభ్రతలో భాగంగా పోలీస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గాను ప్రతి నెల మూడో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని విధిగా పాటించడం జరుగుతుందన్నారు. స్టేషన్ల ఆవరణలో మొక్కలు నాటి శ్రద్ధగా పెంచడం వల్ల ఆరోగ్యకర వాతావరణం నెలకొంటుందని తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని ప్రతి పోలీస్ స్టేషన్‌లో స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని సీపీ తెలిపారు.

ఉమ్మడి స్థల సమస్య త్వరలో పరిష్కరిస్తా : గద్దె రామ్మోహన్

భారతీనగర్, మే17(ఆంధ్రజ్యోతి): తూర్పునియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలోని కామన్‌సైట్ రెగ్యులరైజేషన్ సమస్యను సాధ్యమైనంత త్వరలోనే పరిష్కారిస్తానని కాలనీ వాసులకు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. తూర్పునియోజకవర్గ పరిధిలోని ఏపీఐఐసీ కాలనీలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీలోని ఇళ్ల స్థలాల రెగ్యులరైలేషన్ అంశంపై కాలనీ పెద్దలతో స్థానిక కల్యాణ మండపంలో ఎమ్మెల్యే ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీఐఐసీ కాలనీలో ఎప్పటి నుంచో ఉన్న కామన్ సైట్ సమస్యను పరిష్కరించడానికి ప్రభుత్వ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తోందన్నారు. పలుమార్లు అధికారులు, కాలనీ పెద్దలతో సమావేశం నిర్వహించడమే కాకుండా ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు స్వయంగా ఈ ప్రాంతాన్ని సందర్శించారన్నారు. 50ఏళ్ల క్రితం ఉన్న రికార్డులనుసైతం పరిశీలించి ఈ కాలనీలోని కామన్ సైట్లకు ఎవరు నగదు చెల్లించారు.. ఎంత చెల్లించారు.. తదితర అంశాలను సైతం పరిశిలించామన్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరం చూపుతామని అన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ముమ్మనేని ప్రసాద్, డివిజన్ అధ్యక్షుడు గొల్లపూడి నాగేశ్వరరావు, కాలనీ అధ్యక్షులు పాతూరు సాంబశివరావు, గాది అయ్యప్పరెడ్డి, రెడ్డి రాంబాబు, అబ్దుల్ కలాం, పి.సత్యనారాయణ, ఎండీ.జాని, పోతురాజు, తదితరులు పాల్గొన్నారు.


పోస్టరును ఆవిష్కరిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బృంద నాట్య ప్రదర్శనలు 31న

విజయవాడ కల్చరల్, మే 17 (ఆంధ్రజ్యోతి) : విజయనర్తనం పేరిట గ్లోబల్ తెలుగు అకాడమీ, జయహో భారతీయం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, తానా ఆధ్వర్యంలో బృంద నాట్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నాట్యాచార్య ఘంటసాల పవన్‌కుమార్ తెలిపారు. ఈనెల 31న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 9 నుంచి రాత్రి 10.30 గంటల వరకు దాదాపుగా వంద బృందాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చి నాట్య ప్రదర్శనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నృత్య కృష్ణవేణి పురస్కారం, నాట్యాచార్యులకు విజయనర్తన పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ లక్ష్మీశ అయన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాట్య ఆచార్యులు సి.హెచ్.హవీష చౌదరి, నరేంద్రపావని, తదితరులు పాల్గొన్నారు.

వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు



విజయవాడ రూరల్, మే 17 (ఆంధ్రజ్యోతి) : నున్న వేణుగోపాల స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం చేపట్టిన పూజా కార్యక్రమాల్లో శనివారం అష్టబంధన ప్రయోగం, భాగవత విశిష్టత లను పండితులు భక్తులకు వివరించారు. దేవస్థానం ప్రధాన అర్చకు లు రేంపిచర్ల అప్పలా చార్యులు, శేషాచార్యులు, దత్తకుమార స్వామి వారికి అభిషేకాలు అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం టీటీడీ వేద పండితులు సుదర్శనం సీతారామా చార్యులు భాగవతం విశిష్టతను భక్తులకు వివరించారు.

బ్రాయిలర్ ధరలు	
అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	130,139, 150
చికెన్ విత్ స్కిన్	250
చికెన్ స్కిన్‌లెస్	260
నెక్ కోడిగుడ్డు ధర (100)	
విజయవాడ జోన్ రైతు ధర రూ. 535	

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం
హైపర్ టెన్షన్ డేలో వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

కార్పొరేషన్, మే 17 (ఆంధ్రజ్యోతి) : వీఎంసీ సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. జాతీయ హైపర్ టెన్షన్ డే సందర్భంగా శనివారం నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. రక్తపోటు (బీపీ), రక్తంలో గ్లూకోజ్ (షుగర్) పరీక్షలు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే వారు విధులను సమర్థంగా నిర్వహించగలుగుతారన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.


కమిషనర్‌కు బీపీ పరీక్ష

ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌గా శర్వాణీమూర్తి

సత్యనారాయణపురం, మే 17(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ప్రజా ఫిర్యాదులు కమిటీ చైర్మన్‌గా 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణీ మూర్తిని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానన్నారు.

విజయవాడ రైల్వే ఉద్యోగుల తిరంగా యాత్ర

రైల్వే స్టేషన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో విజయవాడలో తిరంగా యాత్ర నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా రైల్వే సిబ్బంది, ఆర్‌పీఎఫ్, భారత స్కౌట్స్ గైడ్స్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. విజయవాడ తూర్పు బుకింగ్ కార్యాలయం వద్ద ఉన్న క్లాక్ టవర్ గాంధీజీ విగ్రహం వద్ద నుంచి జాక్ అండ్ జిల్ స్కూల్ మీదగా ఈ ర్యాలీని నిర్వహించారు. జాతీయ పతాకాలను చేతబూని భారత మాతకు జై, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. డీఆర్ఎం మాట్లాడుతూ సాయుధ దళాల ధైర్యాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్న నిర్మూలించాల్సిందేనన్నారు. ఏడీఆర్ఎం శ్రీనివాసరావు కొండా, అధికారులు పాల్గొన్నారు.



ప్రసాదంపాడులో..

ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభా వంగా రామవరప్పాడు బల్లెంవారి వీధిలో నిర్వహించిన తిరంగా యాత్రలో ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు పాల్గొని దేశభక్తిని చాటారు. జాతీయ జెండాలు చేతబూని భారత్ మాతకి జై అంటూ నినదించారు. పెద్ద ఎత్తున ప్రజలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచానికి మన త్రివిధ దళాల సత్తా ఎంటో చూపించారని కొనియాడారు. ఉగ్రవాదం పేరుతో దేశాభివృద్ధిని అడ్డుకునే కుట్రలు, కుతంత్రాలు మన దేశాన్ని నిలువరించలేవన్నారు. ఉగ్రవాదులపై మన రక్షణ దళాలు చేస్తున్న పోరాటానికి సెల్యూట్ చేస్తున్నానన్నారు. అత్యంత కచ్చితత్వంతో క్షిపణులను ప్రయోగించి దాయాది దేశాన్ని గడగడలాడించారని, ప్రపంచంలో శక్తిమంతమైన సైన్యం మన సొంతమన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కొల్లా ఆనంద్, సర్పంచ్ వరి శ్రీదేవి, ప్రసాదంపాడు టీడీపీ యువ నాయకులు సర్నాల బాలాజీ, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గొడ్డళ్ల చిన్న రామారావు, కళ్లేపల్లి సాయి రామారాజు, అద్దేపల్లి సాంబశివరావు పాల్గొన్నారు.

భర్త, అత్తమామలపై వేధింపుల కేసు

విద్యాధరపురం, మే 17 (ఆంధ్రజ్యోతి): పుట్టింటి నుంచి అదనంగా నగదు తీసుకురావాలని వివాహితను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న భర్త, అత్తమామలపై శనివారం భవానీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. విద్యాధరపురం, కామకోటినగర్ కేకే వీధిలో ఉంటున్న కూర పాటి హిమబిందు (22)కు హైదరాబాద్‌కు చెందిన గవసి సాయికృష్ణతో 2021లో వివాహం జరిగింది. వివాహ సమయంలో హిమబిందు తల్లిదండ్రులు రూ.2 లక్షలు, మూడు సవర్ల బంగారు ఆభరణాలు, ఇంటి సామగ్రికి రూ.50వేలు సాయికృష్ణ తలిదండ్రులకు ఇచ్చారు. హిమబిందు వివాహం అయిన నాలుగు నెలల వరకు హైదరాబాద్‌లో భర్త, అత్త మామలు బాగానే చూసుకున్నారు. ఆ తరువాత నుంచి పుట్టింటి నుంచి అదనంగా నగదు తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్త శ్రావణి, మామ శ్రీరామకృష్ణ వేధిస్తున్నారు. డబ్బు సంపాదించమని భర్త, అత్త మామలు వేధించటంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా చేరింది. సంతానంలేదని సూటిపోటి మాటలతో బాధితురాలిని వేధిస్తుండటంతో విద్యాధరపురంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి వేధింపులను చెప్పుకోవడంతో కుటుంబ సభ్యుల సహాయంతో భవానీపురం పోలీసులకు భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మినీ మహానాడు విజయవంతం చేయండి

కంకిపాడు, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిని మహానాడును విజయవంతం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు తుమ్మలపల్లి హరికృష్ణ అన్నారు. విలేకరులతో శనివారం మాట్లాడుతూ, పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అధ్యక్షతన ఈ నెల 18న పెనమలూరు నియోజకవర్గస్థాయి మిని మహానాడు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.



క్రేన్ సాయంతో రావిచెట్టును వేరే ప్రాంతానికి తరలించి అక్కడ నాటుతున్న ట్రాఫిక్ పోలీసులు

ఇక్కడ పెకిలించారు.. అక్కడ ప్రాణం పోశారు..!

వేళ్లతో చెట్టును తొలగించి మరోచోట నాటిన పోలీసులు

గొల్లపూడి, మే 17 (ఆంధ్రజ్యోతి): ఎల్లవేళలా పచ్చదనంతో మెండైన కొమ్మలతో ఉండే రావిచెట్టును గొల్లపూడి వన్ సెంటర్‌లో ట్రాఫిక్‌కు అంతరాయం కలుగుతున్న దృష్ట్యా శనివారం తొలగించారు. అయితే మరలా అదే పచ్చదనంతో అవే మెండైన కొమ్మలతో ఉండే రావిచెట్టును ప్రజలకు నీడ నిచ్చేందుకు వేరేచోట దాన్ని నాటి ప్రాణం పోశారు. కూకటివేళ్లతో పెకలించిన అవే వేళ్లను భూమిలోకి చేర్చి సహజ సిద్ధంగా మలిశారు. 30ఏళ్ల నుంచి అక్కడున్న రావిచెట్టును ట్రాఫిక్ పోలీసుల సహకారంతో క్రేన్ ద్వారా తొలగించి సమీపంలోని బస్సు షెల్టర్ పక్కన ఖాళీ ప్రదేశంలో తిరిగి నాటారు. ఆర్టీసీ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులకు చల్లని నీడను ఇచ్చేందుకు అక్కడ నాటారు. ఉద్యానవనం విభాగాధిపతి వి.ఎస్.ధర్మజ ఈ వృక్ష సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.



మాట్లాడుతున్న ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ, చిత్రంలో జడ్జి పాండురంగారెడ్డి

లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే చర్యలు

● ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలి శర్మ

మచిలీపట్నం, మే 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్కానింగ్ కేంద్రాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తే వాటి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇన్‌చార్జి కలెక్టర్ గీతాంజలిశర్మ అన్నారు. కలెక్టరేట్‌లోని మినీ సమావేశపు హాలులో శనివారం ప్రీ కన్సెప్షన్ అండ్ ప్రీ నాటల్ డయాగ్నస్టిక్ టెక్నిక్స్ (పీసీపీఎన్డీటి) సమావేశం జిల్లా 6వ అదనపు జడ్జి పీ పాండురంగారెడ్డితో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా వారు జిల్లాలో స్కానింగ్ కేంద్రాల ఏర్పాటు, రెన్యువల్‌కు వచ్చిన దరఖాస్తులు పరిశీలించి, అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న కేంద్రాలపై నిఘా ఉంచాలన్నారు. ఈ పరీక్షలు చేయాలని అడిగిన వారిపైనా చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో స్త్రీ, పురుష నిష్పత్తికి సంబంధించిన వివరాలను జడ్జి పాండురంగారెడ్డి అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 89 స్కానింగ్ కేంద్రాలుండగా, వాటిలో 17 ప్రభుత్వ, 72 ప్రైవేటు కేంద్రాలున్నాయని తెలిపారు. పునరుద్ధరణకు మూడు, రద్దు కోసం ఒక స్కానింగ్ కేంద్రం నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు. డీఎంహెచ్‌వో శర్మిష్ఠ, కమిటీ సభ్యులు ధర్మతేజ, పీ వెంకటేశ్వరరావు, సీహెచ్ వాణిశ్రీ పాల్గొన్నారు.



ఉత్సవాలను ప్రారంభించి కళావేదికకు హారతి ఇస్తున్న దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతీమణి రాధమ్మ

హనుమజ్జయంతి ఉత్సవాలు ప్రారంభం

● ఉత్సవ పందిరి, కళావేదికను ప్రారంభించిన ఎమ్మెల్యే చింతమనేని సతీమణి

హనుమాన్‌జంక్షన్, మే 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక అభయాంజనేయ స్వామి దేవస్థానంలో శనివారం 24వ హనుమజ్జయంత్యుత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సతీమణి రాధమ్మ ఉత్సవ పందిరికి రిబ్బన్ కట్‌చేసి ఉత్సవాలను ప్రారంభించారు. అనంతరం హారతి ఇచ్చి కళావేదికను ప్రారంభించగా దాసాంజనేయ భజన సమాజం బృందం 108 పర్యాయాలు హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. తొలుత తెల్లవారు జామున ప్రధాన అర్చకుడు మారేపల్లి సీతారామానుజాచార్యుల స్వామికి సుప్రభాత సేవ, అర్చన, గోత్ర నామాలతో పూజలు జరిపారు. 1008 గులాబీలతో ప్రత్యేక పూజా నిర్వహించారు. మొదటి రోజు స్వామి అలంకరణకు కర్నాటక, సింధనూరుకు చెందిన కంకటాల రామసుబ్బారావు, ఉమాదేవి దంపతులు పుష్ప వితరణ చేశారు. ఉత్సవాలు సందర్భంగా స్థానిక ఆర్యవైశ్య సంఘం భక్తులకు మజ్జిగ పంపిణీని రామాలయం వద్ద ఏర్పాటు చేసింది. ఈవో పీ తారకేశ్వరరావు పర్యవేక్షణలో కూటమి నేతలు వేమూరి శ్రీనివాసరావు, మట్టా శ్రీనివాసరావు, పావులూరి రామారావు, గారపాటి రామసీత, వడ్డి వాసవి, మూల్పూరి గోపీచంద్,గరికపాటి నాగేశ్వరరావు, పాబోలు రమేశ్, కలిపిండి అప్పారావు, ఆర్యవైశ్య సంఘం నేతలు పైడి సుధాకర్, కొనకళ్ల రాజశేఖర్, పాటోలు గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు.

వేసిన తాళాలు వేసినట్టే..!

● తెరుచుకోని మణప్పరం ఫైనాన్స్ లిమిటెడ్

మచిలీపట్నం టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక బుట్టాయిపేటలోని మణప్పరం ఫైనాన్స్ లిమిటెడ్ తాళాలు శనివారం కూడా తెరుచుకోలేదు. ఖాతాదారు దీప్తి 2002లో కుదువపెట్టిన బంగారం మాయమైందంటూ శుక్రవారం ఆందోళన చేసిన సంగతి తెలిసిందే. బాధితురాలు శుక్రవారం తాళం వేసి వెళ్లిపోయింది. మేనేజర్ ఆ సమస్యను పరిష్కరించలేకపోయారు. 2002లో ఉన్న మేనేజర్ ఇందుకు బాధ్యుడని ఉన్నతాధికారులకు బంగారం గోల్‌మాల్ అయిన సంగతి ఫిర్యాదు చేశామన్నారు. కాగా శనివారం పలువురు ఖాతాదారులు బాకీ చెల్లించేందుకు వచ్చి వెనుతిరిగారు. ఈ నేపథ్యంలో మేనేజర్ విధులకు ఆటంకం కలిగిందంటూ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రెండేళ్ల క్రితం బాకీ తీర్చినప్పటికీ తన బంగారం తిరిగి ఇవ్వలేదంటూ బాధితురాలు దీప్తి శనివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల ఎదుటకు ఈ సమస్యను తీసుకుని వెళ్లేందుకు దీప్తి మేనేజర్ ప్రయత్నాలు చేస్తున్నారు.



మణప్పరం ఫైనాన్స్ కార్యాలయానికి వేసి ఉన్న తాళం

ఎవరికి తొలి ప్రాధాన్యత

'పేదలకే తమ తొలి ప్రాధాన్యత' ప్రజా ప్రతినిధుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఊదరగొట్టే డైలాగ్ ఇది. మరి వాళ్లు ఈ చిత్రాన్ని చూస్తే ఏమంటారో..! వైద్య కోసం వచ్చే అభాగ్యులు, దివ్యాంగుల కోసం ఏర్పాటు చేసిన స్ట్రెచర్స్ ఉద్యోగుల తమ సొంత పనులకు, బెడ్‌షీట్స్, వైద్య పరికరాలు తరలించడానికి ఉపయోగిస్తున్నారు. దీంతో వాటి అవసరమున్నవారికి అవి దొరక్క అనేక అవస్థలు పడుతూనో, వేరేవారి సాయంతో ఆసుపత్రి లోపలికి వస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కనిపించిన దృశ్యాలివి..



నైపుణ్యంతోనే శిఖరాగ్రం

స్కిల్ డెవలప్‌మెంట్‌తో యువతకు ఉపాధి

ఐటీఐ కోర్సులకు పెరుగుతున్న డిమాండ్ ● 1644 సీట్ల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం ● నైపుణ్య శిక్షణ పొందిన వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాలు

ఆంధ్రజ్యోతి, భారతీనగర్: యువతకు వృత్తి విద్య కోర్సుల్లో నైపుణ్య శిక్షణను అందించి స్వయం ఉపాధి, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడంలో పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)లు కావాల్సిన భరోసా ఇస్తున్నాయి. స్కిల్ డెవలప్‌మెంట్ రంగప్రవేశం చేయటంతో ఐటీఐ మళ్లీ పునరుజ్జీవం పోసుకోవటంతో పాటు ఏకంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లోనే ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదుగుతోంది. ఐటీఐలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాయి. మెలకువలపై పట్టుసాధించడం, కోర్సులు పూర్తికాగానే మెండుగా ఉపాధి అవకాశాలు లభించడంతో స్వల్పకాలిక వ్యవధిలోనే యువత జీవితాల్లో స్థిరపడి కుటుంబాలకు అండగా ఉంటున్నారు. ఇటీవల టెన్త్ ఫలితాలు రావడంతో టెక్నికల్ కోర్సులు చదువుకొనే విద్యార్థులు పాలిటెక్నిక్, ఐటీఐలో చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు. టెన్త్ విద్యార్హతతో రెండేళ్ల కోర్సులు చేసేందుకు ఎన్టీఆర్ జిల్లా పరిధిలో ఒక ప్రభుత్వ ఐటీఐ కళాశాల, 10 ప్రైవేట్ కళాశాలు అందుబాటులో ఉన్నాయి 2025-25 విద్యా సంవత్సరానికి ఐటీఐ కోర్సుల్లో ప్రవేశించడానికి 1644 సీట్లు భర్తీకి దరఖాస్తులు ఆహ్వానించారు.



రాయల్ ఎన్‌ఫీల్డ్ ల్యాబ్ శిక్షణ ఇస్తున్న అధ్యాపకులు

ఐటీఐలో ట్రేడులు వివరాలు

ఎలక్ట్రానిక్ మెకానిక్, డ్రాఫ్ట్‌మెన్ (సివిల్), ఎలక్ట్రీషియన్, మెకానిక్ (మోటర్ వెహికల్) మిషనిస్ట్, టర్నర్, ఫిట్టర్, వైర్‌మెట్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండీషనింగ్ టెక్నీషియన్ వంటి రెండేళ్ల కోర్సులు అందుబాటులో ఉన్నాయి. టెన్త్ విద్యార్హతతో ఏడాది కోర్సులు చేయడానికి కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్, మెకానికల్ డీజిల్ వంటి కోర్సులు, 8వ తరగతి విద్యార్హతతో సూయింగ్ టెక్నాలజీ, వెల్డర్ వంటి ఏడాది కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఐటీఐలో ప్రత్యేక శిక్షణ ట్రేడ్‌లు, రాయల్ ఎన్‌ఫీల్డ్ ల్యాబ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ పెయింటింగ్, అండ్ టెస్టింగ్ ల్యాబ్, ఏఆర్‌అండ్ వీఆర్ ల్యాబ్‌లు ఏడాది నుంచి అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. దీంతో పాటు విద్యార్థులకు డ్రైవింగ్ శిక్షణలో మెళకువలు నేర్పడంతో పాటు నేరుగా డ్రైవింగ్ శిక్షణ ఇచ్చేందుకు మినీ వాహనం కూడా ఉంది.

స్కిల్ డెవలప్‌మెంట్

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్కిల్ డెవలప్‌మెంట్ ద్వారా విద్యార్థులకు 3 నెలల శిక్షణ అందించిన వెంటనే ఉపాధి అవకాశాలు దొరుకుతున్నాయి. ఐదేళ్లలో ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిటర్, టర్నర్, మెకానికల్ డీజిల్ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థల్లో 35శాతం ఉద్యోగాలు సాధించారు.

నేరుగా పాలిటెక్నిక్ సెకెండియర్‌లోకి..

ఐటీఐలో రెండేళ్ల కోర్సును పూర్తిచేసి ఉత్తీర్ణులైన విద్యార్థులు పాలిటెక్నిక్‌లో అదే (ఐటీఐలో ఎలక్ట్రికల్, మెకానికల్ వంటి తదితర కోర్సులో పూర్తి చేసిన) కోర్సుల్లో రెండో సంవత్సరంలోకి ప్రవేశించి విద్యను అభ్యసించవచ్చు.

ఉద్యోగ, అప్రెంటిస్ షిప్

ఐటీఐ కళాశాలల్లో శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలతో పాటు ప్రముఖ ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగ, అప్రెంటిస్‌షిప్‌కు ప్రాధాన్యత కల్పిస్తున్నాయి. ఏటా జిల్లాలో ఐటీఐ పూర్తి చేసి అర్హులైన విద్యార్థులకు వివిధ రంగాల్లో ఉద్యోగ, అప్రెంటిస్ షిప్ అవకాశాలు కల్పిస్తున్నారు.

దరఖాస్తుల స్వీకరణ

ఈ ఏడాది జిల్లావ్యాప్తంగా ఒక ప్రభుత్వ ఐటీఐ, 10 ప్రైవేట్ ఐటీఐ కళాశాలున్నాయి. వీటిలో ప్రభుత్వ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో 680 సీట్లు, ప్రైవేట్ ఐటీఐ కళాశాల్లో వివిధ ట్రేడ్లలో 944 సీట్లున్నాయి. ఈ విద్యాసంవత్సరం జిల్లాలోని అన్ని కళాశాలల్లో 1624 సీట్లు భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నాయి. అభ్యర్థులు ఐటీఐ.ఏపీ.జీవోవీ.ఇన్ వెబ్‌సైట్‌లో ఈనెల 24లోపు దరఖాస్తు పూర్తి చేసుకోవాలి.

కమ్యూనికేషన్ స్కిల్స్‌లో ప్రత్యేకశిక్షణ

ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్, జిల్లా కన్వీనర్ కనకారావు



ఐటీఐలో చేరిన విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్‌మెంట్‌పై ప్రత్యేక శిక్షణ అందిస్తున్నాం అవసరమైన మెలకువలపై పట్టుసాధించడంతో పాటు కోర్సులు పూర్తికాగానే ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తాం. ఐటీఐలో ఎలక్ట్రికల్, ఫిటర్, టర్నర్, మెకానికల్ డీజిల్ తదితర కోర్సులు ఉత్తీర్ణులైన విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంస్థలో ఉద్యోగాలు సాధిస్తున్నారు. కాబట్టి ఐటీఐలో వివిధ ట్రేడుల్లో చేరేందుకు ఆసక్తికలిగినవారంతా దరఖాస్తులు చేసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

నూతన క్రీడాపాలసీ క్రీడాకారులకు వరం

● కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి శ్రీకాంత్ ● నూతన కార్యవర్గం ఎన్నిక

విజయవాడ స్పోర్ట్స్, మే 17 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన నూతన క్రీడా పాలసీ వర్ధమాన క్రీడాకారులకు ఒక వరమని ఏపీ కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమంచిలి శ్రీకాంత్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ కబడ్డీ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక విజయవాడ క్లబ్‌లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యవర్గ కార్యదర్శి శ్రీకాంత్ మట్లాడుతూ నూతన అసోసియేషన్ ఏకగ్రీవంగా ఎన్నికైందని, ఈ అసోసియేషన్ ఏకేఎఫ్ఐ గైడ్ లైన్స్ అనుగుణంగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన విధంగా కబడ్డీ క్రీడను మరింత అభివృద్ధి చేస్తామని, కూటమి ప్రభుత్వంలో క్రీడల్లో రాజకీయాలు ఉండవని అన్నారు. తమ అసోసియేషన్‌కు ఏకేఎఫ్ఐ గుర్తింపు, సహకారం అందిస్తుందని, రాష్ట్రంలో నిబంధనల ప్రకారం మా అసోసియేషన్‌కి మాత్రమే గుర్తింపు, అర్హత ఉన్నాయన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులను ప్రోత్సహించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా చేస్తామని, ఖేలో ఇండియాలో మెడల్ కొట్టిన ప్రతి క్రీడాకారుడికి 5 వేలు బహుమతి అందిచడం జరిగిందని తెలిపారు. గతంలో కొంతమంది కబడ్డీ క్రీడా అసోసియేషన్ పేరుతో వివాదాలు చేశారని, ఇకపై అటువంటి వాటికి ఈ ప్రభుత్వంలో చోటులేదని, త్వరలోనే బీచ్ కబడ్డీ టోర్నమెంట్ నిర్వహిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా కబడ్డీలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారుడు మణికంఠకు రూ.3 లక్షల చెక్‌ను అందజేశారు. కార్యవర్గం ఏన్నికకు ఏకేఎఫ్ఐ అబ్జర్వర్‌గా వీరేష్, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. అసోసియేషన్ అధ్యక్షురాలిగా ప్రభావతి, వైస్ ప్రెసిడెంట్‌గా కృష్ణ, కార్యదర్శిగా యలమంచిలి శ్రీకాంత్‌లు ఎన్నికకగా, 26 జిల్లాల అధ్యక్ష, కార్యదర్శులను ప్రకటించారు.



ఏకగ్రీవంగా ఎన్నికైన కబడ్డీ అసోసియేషన్ సభ్యులు

మహిళల ఉచిత బస్సు ప్రయాణం పథకం అమలుకు సన్నద్ధం

● ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల



బస్‌స్టేషన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రంలో మహిళల ఉచిత బస్సు ప్రయాణం ప్రకటనపై ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు శనివారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నా యుడు విజనరీ లీడర్ షిప్ రాష్ట్రంలో మహిళలకు ఎన్నో ఏళ్లుగా సాధికారిత కల్పిస్తూ వారిని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధిలోకి తీసుకువెళుతుందన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి మరో గొప్ప చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రాష్ట్రం అంతటా మహిళల కోసం ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించటం చాలా సంతోషించాల్సిన విషయమన్నారు. ఉచిత బస్సు పథకం రాష్ట్రంలో మహిళలందరికీ ఎంతో మేలు చేస్తుందన్నారు. గత ప్రభుత్వ ఆర్థిక విధ్వంసం కారణంగా రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నప్పటికీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలన్నింటినీ అమలు చేస్తుందని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణం అందించటం ద్వారా ప్రభుత్వం మహిళల పై ఆర్థిక భారాన్ని తగ్గించటమే కాకుండా, వారి భద్రతను, సౌలభ్యాన్ని, గౌరవాన్ని పెంచుతుందని తెలిపారు. రాష్ట్రంలో మహిళల సంక్షేమం పట్ల ముఖ్యమంత్రికి ఉన్న అచంచలమైన అంకిత భావానికి అభినందిస్తున్నట్లు తెలిపారు. ప్రజల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పటానికి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం ఒక ఉదాహరణ అన్నారు. ఉచిత బస్సు పథకం రాష్ట్ర వ్యాప్తంగా మహిళల జీవితాల్లో సానుకూల మార్పులను తీసుకువస్తుందని, వారి ఆకాంక్షలను నెరవేరుస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటించినట్లుగా ఆగస్టు 15వతేదీ నుంచి ఈ పథకం అమలు చేయటానికి ఆర్టీసీ సర్వసన్నద్ధంగా ఉంటుందని ఆయన ఒక ప్రకటనలో తెలిపారు.

యోగా, ధ్యానంతో మానసిక ప్రశాంతత

● రక్తపోటును అధిగమిద్దాం: కలెక్టర్ లక్ష్మీశ

కలెక్టరేట్, మే 17 (ఆంధ్రజ్యోతి): మానసిక ప్రశాంతతకు దోహదమైన యోగాసనాలు, ధ్యానంతో ఒత్తిడిని తట్టుకొని రక్తపోటుని నివారించుకోవాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. ప్రపంచ రక్తపోటు దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో శనివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన రక్తపోటు శిబిరాన్ని కలెక్టర్ లక్ష్మీశ ప్రారంభించి రక్తపోటు పరీక్షలను చేయించుకొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జీవనశైలిలో మార్పులు, ఆహారపు అలవాట్ల నియంత్రణ, శారీరక వ్యాయాయం, మానసిక ప్రశాంతత చేకూర్చే యోగాసనాలు, ధ్యానం చేయడం ద్వారా రక్తపోటును నియంత్రించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా రెవెన్యూ అధికారి ఎం.లక్ష్మీ నరసింహం, జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారిణి డాక్టర్ ఎం.సుహాసిని, కలెక్టరేట్ పరిపాలనాధికారి శ్రీనివాసరెడ్డి, వివిధ విభాగాల పర్యవేక్షకులు సిబ్బంది పాల్గొన్నారు.



రక్తపోటును చూపించుకొంటున్న కలెక్టర్ లక్ష్మీశ

మహిళపై అత్యాచారం కేసులో విచారణ చేపట్టిన సీఐ

బంటుమిల్లి, మే 17 (ఆంధ్రజ్యోతి): మహిళపై అత్యాచారం కేసు విషయంలో సీఐ నాగేంద్రకుమార్ శనివారం బంటుమిల్లిలో విచారణ చేపట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుంటూరుకు చెందిన మహిళ బంటుమిల్లి కేవీఆర్ కాలనీలోని అమ్మగారింటికి వద్దకు తరచూ వస్తుండేది. బంటుమిల్లికి చెందిన ఇద్దరు అబ్బాయిలు విజయవాడలో తనపై అత్యాచారం చేశారంటూ గుంటూరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు సీఐ నాగేంద్రకుమార్, బంటుమిల్లి రెవెన్యూ సిబ్బంది పంచనామా నిర్వహించి దర్యాప్తు చేపట్టారు. తరచూగా అబ్బాయిలు ఆ అమ్మాయిని వేధించడంతో తల్లితండ్రుల దృష్టికి వెళ్లగా అసలు విషయం బయటకొచ్చినట్లు తెలుస్తుంది.

మా పిల్లల చదువుల దృష్ట్యా ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోండి

● తెలంగాణలో పనిచేస్తున్న ఏపీ హోంగార్డులు

గాంధీనగర్, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో పనిచేస్తున్న తమ సమస్యలు పరిష్కరించాలని ఏపీకి చెందిన హోంగార్డులు శనివారం ఒక ప్రకటన ద్వారా కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 11 ఏళ్లుగా సొంత రాష్ట్రానికి రావాలని ఎదురుచూస్తున్నామన్నారు. అన్ని ప్రభుత్వశాఖల్లోని ఉద్యోగులను వారి స్థానికత ప్రకారం మార్చారని హోంగార్డులను మాత్రం మార్చలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబాలు ఏపీలో ఉండగా తాము తెలంగాణలో విధులు నిర్వర్తిస్తూ ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పిల్లలు తెలంగాణలో చదువుతున్నారని భవిష్యత్‌లో వారు ఏపీ స్థానికత కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో పాఠశాలలు, కాలేజీలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తమ పిల్లల చదువుల కోసం మానవతా దృక్పదంతో ఏపీకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ నుంచి ఏపీకి వచ్చేందుకు సుమారు 400 మంది, ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లేదుకు సుమారు 400 మంది హోంగార్డులు సిద్ధంగా ఉన్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ఏపీపీఎల్ నారాయణరెడ్డి, శ్రీనివాస్, లక్ష్మీనారాయణ, మధు కోరారు.

పాకిస్థాన్‌తో చర్చలు మావోయిస్టులపై కాల్పులా..!

● మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్

గాంధీనగర్, మే 17 (ఆంధ్రజ్యోతి): పాకిస్థాన్‌తో చర్యలు జరిపేందుకు సిద్ధమైన కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపడానికి ఎందుకు ఆసక్తి చూపడం లేదని సుప్రంకోర్టు మాజీ న్యాయమూర్తి చంద్రకుమార్ ప్రశ్నించారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. ఆదివాసీల భూసమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తే ఈ దేశంలో ఆదివాసీలు తుపాకులు పట్టుకునే అవకాశం ఉండేది కాదన్నారు. మావోయిస్టులు, పోలీసులు ఇద్దరివి ప్రాణాలేనని ఎవరి ప్రాణాలు పోగుడదన్నారు. మావోయిస్టులతో చర్చలు జరిపి ప్రాణ నష్టాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంతో చర్చించేందుకు సిద్ధమన్న మావోయిస్టుల ప్రకటనను స్వాగతించకుండా ఆఖరి మావోయిస్టును చంపేదాక ఆపరేషన్ కగార్ ఆగదని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానం సరైందికాదన్నారు. ఆపరేషన్ కగార్‌ను ఆపాలని, మావోయిస్టులతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు శాంతి చర్చలు జరపాలని పలువురు నేతలు డిమాండ్ చేశారు. ఏపీపీస్ కమిటీ నేత పిచ్చుక శ్రీనివాస్, పౌరమక్కుల సంఘం నేతలు టి.ఆంజనేయులు, విరసం అధ్యక్షుడు అరసవిల్లి కృష్ణ పాల్గొన్నారు.

నగరానికి అంతర్జాతీయ విమాన సర్వీసులు

● ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు భాస్కరరావు

విజయవాడ, మే 17 (ఆంధ్రజ్యోతి): వేగంగా అభివృద్ధి చెందుతున్న విజయవాడ ఆర్థిక కార్యకలాపాలు, వ్యాపారం, పర్యాటక రంగంలో గణనీయంగా వృద్ధి చెందిందని ఏపీ చాంబర్స్ అధ్యక్షుడు పొట్లూరి భాస్కరరావు అన్నారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిలో మూడు ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాలను అనుసంధానం చేయాలని కేంద్ర విమానయానశాఖ మంత్రికి లేఖలో ఆయన పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద విమానాల నిర్వహణ చేయడానికి తగిన మౌలిక సదుపాయాలున్నప్పటికీ డైరెక్ట్ కనెక్టవిటీ లేదన్నారు. రాజధాని అమరావతి పనులు పునఃప్రారంభం కావడంతో విద్య, ఆరోగ్య సంరక్షణ కేంద్రంగా ఎదుగుతోందని, దీంతో విజయవాడ కేంద్రంగా విమాన ప్రయాణాలు పెరుగుతున్నాయన్నారు. దుబాయ్ అనేక అంతర్జాతీయ గమ్యస్థానాలకు అనుసంధానంగా ఉన్నందున విజయవాడ నుంచి దుబాయ్, సింగపూర్‌కు డైరెక్ట్ సర్వీస్‌లను ఏర్పాటు చేయాలని ఏపీ ఛాంబర్స్ కొన్నేళ్లుగా కోరుతోందని మంత్రికి ఈ లేఖ ద్వారా తెలిపారు. విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి విమానశ్రయాలకు అంతర్జాతీయ విమానాలను అనుసంధానం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని పొట్లూరి భాస్కరరావు కోరారు.

విజయవాడ

● పశ్చిమ ● సెంట్రల్

ఔత్సాహిత పారిశ్రామిక వేత్తలకు శిక్షణ తరగతులు 21 నుంచి

పాయకాపురం, మే 17(ఆంధ్రజ్యోతి) : ఏఎల్ఈఏపీ ఇండియా ఆధ్వర్యంలో ఔత్సాహిత పారిశ్రామిక వేత్తలకు రెండు వారాల పాటు శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్టు ఏఎల్ఈఏపీ అధ్యక్షుడు కె.రమాదేవి శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈడీపీ(ఎంటర్ప్రేన్యూర్ డెవలప్‌మెంట్ ప్రోగాం)పై శిక్షణ తరగతులు ఉంటాయని బ్యాంకు నుంచి రుణాలు తీసుకోవడం, స్కీములు, సబ్సిడీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల నడవడిక తదితర అంశాలపై శిక్షణ ఉంటుందని తెలిపారు. ఈ నెల 21 నుంచి ప్రాంభంకానున్న శిక్షణకు హాజరు కావాలనుకునే ఔత్సాహికులు 94906 84344, 89789 88002లలో సంప్రదించాలని కోరారు.

పరిశుభ్రతతో ఆరోగ్యం

● స్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ దివస్‌లో ఎమ్మెల్యే బొండా ఉమా, ప్రత్యేక అధికారి విజయలక్ష్మి, వీఎంసీ కమిషనర్ ధ్యానచంద్ర

సత్యనారాయణపురం, మే 17 (ఆంధ్రజ్యోతి): స్వర్ణ ఆంధ్ర-స్వచ్ఛ దివస్‌లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, పచ్చదనానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు అన్నారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో బీట్ ద హీట్ నినాదంతో శనివారం సత్యనారాయణపురం సర్కిల్-2 కార్యాలయం వద్ద జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతోపాటు, భూపరిపాలన చీఫ్ కమిషనర్, జిల్లా ప్రత్యేక అధికారి జి.విజయలక్ష్మి పాల్గొని స్వచ్ఛత కార్యక్రమాలపైన ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను పరిశీలించారు. అనంతరం మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వినియోగాని విడనాడాలని, ప్రభుత్వ, ప్రయివేటు స్థలాల్లో మొక్కలు నాటి పరిరక్షించాలని సూచించారు. నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మాట్లాడుతూ ఎండ వేడిమిని తట్టుకునేందుకు ప్రతీ ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు. తొలుత మన చుట్టూ ఉన్న పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలని ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ శర్వాణీ మూర్తి, ఆర్డీవో కె.చైతన్య, అడిషనల్ కమిషనర్ ప్రాజెక్ట్ డి. చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.



ప్రతిజ్ఞ చేస్తున్న ఎమ్మెల్యే బొండా ఉమా, విజయలక్ష్మి, ధ్యానచంద్ర తదితరులు



ఇంద్రకీలాద్రిపై..

ఇంద్రకీలాద్రి: ఇంద్రకీలాద్రిపై అధికారులు, సిబ్బంది శనివారం స్వచ్ఛ ఆంధ్ర - స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేశారు. కార్యనిర్వాహక ఇంజనీర్ కోటేశ్వరరావు, సహాయ కార్యనిర్వహణాధికారి ఎన్.రమేష్ బాబు ఆలయ సిబ్బందితో పరిసరాల శుభ్రత, ఆలయ స్వచ్ఛత గురించి అవగాహన కల్పించారు. అనంతరం ఆలయ సేవలో భాగంగా వివిధ ప్రదేశాలను అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది శుభ్రం చేశారు.

చిట్టినగర్ : 50వ డివిజన్ గొల్లపాలెంగట్టు ప్రాంతంలో శనివారం స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్పొరేటర్ బోయి. సత్యబాబు ఈ సందర్భంగా వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఏఎంవోహెచ్ అన్నపూర్ణ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ రవిశంకర్, సచివాలయం సెక్రటరీలు పాల్గొన్నారు.

ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ అవసరం : ధ్యానచంద్ర



కార్పొరేషన్, మే 17 (ఆంధ్రజ్యోతి) : వీఎంసీ సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలని కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశించారు. జాతీయ హైపర్ టెన్షన్ డే సందర్భంగా శనివారం నగరపాలకసంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేక ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు. రక్తపోటు (బీపీ), రక్తంలో గ్లూకోజ్ (షుగర్) పరీక్షలు నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది ఆరోగ్యంగా ఉంటేనే వారు విధులను సమర్థంగా నిర్వహించగలుగుతారన్నారు. కార్యక్రమంలో ప్రజారోగ్య విభాగ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.



పోస్టరును ఆవిష్కరిస్తున్న కలెక్టర్ లక్ష్మీశ

తుమ్మలపల్లి కళాక్షేత్రంలో బృంద నాట్య ప్రదర్శనలు 31న

విజయవాడ కల్చరల్, మే 17 (ఆంధ్రజ్యోతి) : విజయనర్తనం పేరిట గ్లోబల్ తెలుగు అకాడమీ, జయహో భారతీయం, తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, తానా అధ్వర్యంలో బృంద నాట్య ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు నాట్యాచార్య ఘంటసాల పవన్‌కుమార్ తెలిపారు. ఈనెల 31న తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఉదయం 9 నుంచి రాత్రి 10.30 గంటల వరకు దాదాపుగా వంద బృందాలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి తరలివచ్చి నాట్య ప్రదర్శనలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు నృత్య కృష్ణవేణి పురస్కారం, నాట్యాచార్యులకు విజయనర్తన పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను కలెక్టర్ లక్ష్మీశ అయన కార్యాలయంలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాట్య ఆచార్యులు సి.హెచ్.హవీష చౌదరి, నరేంద్రపావని, తదితరులు పాల్గొన్నారు.



వేణుగోపాలస్వామికి ప్రత్యేక పూజలు

విజయవాడ రూరల్, మే 17 (ఆంధ్రజ్యోతి) : నున్న వేణుగోపాల స్వామి ఆలయంలో లోక కల్యాణార్థం చేపట్టిన పూజా కార్యక్రమాల్లో శనివారం అష్టబంధన ప్రయోగం, భాగవత విశిష్టత లను పండితులు భక్తులకు వివరించారు. దేవస్థానం ప్రధాన అర్చకు లు రేంపిచర్ల అప్పలాచార్యులు, శేషాచార్యులు, దత్తకుమార స్వామి వారికి అభిషేకాలు అలంకరణలు చేసి ప్రత్యేక పూజలు నిర్వహిం చారు. అనంతరం టీటీడీ వేద పండితులు సుదర్శనం సీతారామా చార్యులు భాగవతం విశిష్టతను భక్తులకు వివరించారు.

విజయవాడ రైల్వే ఉద్యోగుల తిరంగా యాత్ర



రైల్వే స్టేషన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌కు సంఘీభావంగా విజయవాడ రైల్వే డివిజన్ ఆధ్వర్యంలో విజయవాడలో తిరంగా యాత్ర నిర్వహించారు. సుమారు 500 మందికి పైగా రైల్వే సిబ్బంది, ఆర్పీఎఫ్, భారత స్కౌట్స్, గైడ్స్ సభ్యులు పాల్గొన్నారు. కార్యక్రమంలో రైల్వే డివిజనల్ మేనేజర్ నరేంద్ర ఎ పాటిల్ ముఖ్యఅతిథిగా పాల్గొని ర్యాలీని ప్రారంభించారు. విజయవాడ తూర్పు బుకింగ్ కార్యాలయం వద్ద ఉన్న క్లాక్ టవర్ గాంధీజీ విగ్రహం వద్ద నుంచి జాక్ అండ్ జిల్ స్కూల్ మీదగా ఈ ర్యాలీని నిర్వహించారు. జాతీయ పతాకాలను చేతబూని భారత మాతకు జై, జై జవాన్, జై కిసాన్ అంటూ నినాదాలు చేశారు. డీఆర్ఎం మాట్లాడుతూ సాయుధ దళాల ధైర్యాన్ని ప్రశంసించారు. ఉగ్రవాదం ఏరూపంలో ఉన్న నిర్మూలించాల్సిందేనన్నారు. ఏడీఆర్ఎం శ్రీనివాసరావు కొండా, అధికారులు పాల్గొన్నారు.

ప్రజా ఫిర్యాదుల కమిటీ చైర్మన్‌గా శర్వాణీమూర్తి

సత్యనారాయణపురం, మే 17(ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ ప్రజా ఫిర్యాదులు కమిటీ చైర్మన్‌గా 33వ డివిజన్ కార్పొరేటర్ శర్వాణీ మూర్తిని శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సమస్యలు తీర్చడానికి కృషి చేస్తానన్నారు.

దుర్గకు ఉమా అభినందన

అజిత్‌సింగ్‌నగర్ : నగరపాలకసంస్థ రోడ్లు, వంతెనలు, డ్రైనేజీ, భవన నిర్మాణ ప్రత్యేక కమిటీ చైర్మన్‌గా నియమితులైన 60వ డివిజన్ కార్పొరేటర్ కంచి దుర్గను శనివారం ఎమ్మెల్యే బొండా ఉమా అభినందించారు. అజిత్ సింగ్ నగర్ లోని పార్టీ కార్యాలయంలో బొండా ఉమాను మరాద పూర్వకంగా కలిశారు. కార్పొరేటర్ నెలిబండ్ల బాలస్వామి పాల్గొన్నారు.

ఎమ్మెల్యే సుజనా చౌదరికి కార్పొరేటర్ల పరామర్శ



వన్‌టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): చికిత్స పొందుతున్న ఎమ్మెల్యే సుజనా చౌదరిని పశ్చిమ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కార్పొరేటర్లు శనివారం పరామర్శించారు. హైదరాబాద్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్న అతనిని శనివారం కలిశారు. సుజనా చౌదరి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, మరుపిళ్ల రాజేష్, ఉమ్మడి వెంకటేశ్వరరావు (చంటి) మహదేవ అప్పాజీరావు, మైలవరం దుర్గారావు, మైలవరం కృష్ణ, అత్తలూరి పెదబాబు తదితరులు పాల్గొన్నారు.

భర్త, అత్తమామలపై వేధింపుల కేసు

విద్యాధరపురం, మే 17 (ఆంధ్రజ్యోతి): పుట్టింటి నుంచి అదనంగా నగదు తీసుకురావాలని వివాహితను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్న భర్త, అత్తమామలపై శనివారం భవానీపురం పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. విద్యాధరపురం, కామకోటినగర్ కేకే వీధిలో ఉంటున్న కూరపాటి హిమబిందు (22)కు హైదరాబాద్‌కు చెందిన గవని సాయికృష్ణతో 2021లో వివాహం జరిగింది. వివాహ సమయంలో హిమబిందు తల్లిదండ్రులు రూ.2లక్షలు, మూడు సవర్ల బంగారు ఆభరణాలు, ఇంటి సామగ్రికి రూ.50 వేలు సాయికృష్ణ తలిదండ్రులకు ఇచ్చారు. హిమబిందు వివాహం అయిన నాలుగు నెలల వరకు హైదరాబాద్‌లో భర్త, అత్త మామలు బాగానే చూసుకున్నారు. ఆ తరువాత నుంచి పుట్టింటి నుంచి అదనంగా నగదు తీసుకురావాలంటూ భర్తతో పాటు అత్త శ్రావణి, మామ శ్రీరామకృష్ణ వేధిస్తున్నారు. డబ్బు సంపాదించమని భర్త, అత్త మామలు వేధించటంతో ఆమె హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా చేరింది. సంతానంలేదని సూటిపోటి మాటలతో బాధితురాలిని వేధిస్తుండటంతో విద్యాధరపురంలో ఉన్న తల్లిదండ్రుల వద్దకు వచ్చి తన వేధింపులను చెప్పుకోవడంతో కుటుంబ సభ్యుల సహాయంతో భవానీపురం పోలీసులకు భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పర్సును యజమానికి అప్పగించిన ఆర్‌ఎస్‌ఐ

రైల్వే స్టేషన్, మే 17 (ఆంధ్రజ్యోతి): రైల్వే స్టేషన్‌కు శనివారం వెళ్లిన ఆర్ఎస్ఐ వెంకట కుమార్‌కు దొరికిన పర్సులో నగదుతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. దీనిని గమనించిన ఆయన డ్రైవింగ్ లైసెన్స్‌లో రిజిస్టర్ అయిన ఫోన్ నెంబరుకు కాల్ చేసి వివరాలు కోరగా అతను ఏలూరు జిల్లాకు చెందిన తవుడు శ్రీనుగా గుర్తించారు. పర్సు తనదేనని గుర్తించటంతో అతనిని పిలిచి బీఆర్‌టీఎస్ రోడ్డులో ఆర్ఎస్ఐ వెంకటకుమార్ ఆ పర్సును అందజేశారు.

బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	130,139, 150
చికెన్ విత్ స్కిన్	250
చికెన్ స్కిన్‌లెస్	260

నెక్ కోడిగుడ్డు ధర (100)
విజయవాడ జోన్ రైతు ధర రూ. 535

బ్రాయిలర్ ధరలు



అమరావతి	(రూ.లలో)
బ్రాయిలర్ బర్డ్	130, 139, 150
చికెన్ విత్ స్కిన్	250
చికెన్ స్కిన్‌లెస్	260

నెక్ కోడిగుడ్డు ధర (100)

విజయవాడ జోన్ రైతు ధర రూ.535

సత్ప్రవర్తనతో జీవించాలి



నందిగామ, మే 17: ఆంధ్రప్రదేశ్ న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కెవి రామకృష్ణయ్య, సీనియర్ సివిల్ జడ్జి సత్యలక్ష్మీప్రసన్నలు సబ్‌జైల్‌ను శనివారం తనిఖీ చేశారు. ఖైదీలతో మాట్లాడిన న్యాయమూర్తులు వారికి అందుతున్న సౌకర్యాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణ ముగిసిన తరువాత నేర ప్రవృత్తి మానుకొని మంచిగా జీవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అద్దంకి మణిబాబు, లైబ్రరియన్ షేక్ అజాద్, సబ్‌జైల్ సూపరిన్‌టెండెంట్ సీహెచ్ సీతారాములు తదితరులు పాల్గొన్నారు.

సైనికుల సాహసానికి సెల్యూట్

- ఆపరేషన్ సిందూర్‌కు మద్దతుగా వాడవాడలా తిరంగా యాత్ర
- ఉత్సాహంగా పాల్గొన్న ఎమ్మెల్యేలు శ్రీరాం తాతయ్య, కొలికపూడి శ్రీనివాస్, మాజీ మంత్రి దేవినేని ఉమా





తిరంగా యాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య.. తిరువూరులో ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్

జగ్గయ్యపేట, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆపరేషన్ సిందూర్‌తో దుష్ట పాకిస్తాన్ ఉగ్రవాద, తీవ్రవాద చర్యలు ప్రపంచానికి తెలిశాయని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. పట్టణంలో మునిసిపల్ కార్యాలయం వద్ద నుంచి తిరంగా యాత్ర ఎన్టీఆర్ సర్కిల్ వరకు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర, యువ నేత శ్రీరాం చిన బాబు, మాజీ వైస్‌చైర్మన్ నూకల కుమార్‌రాజా, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సైలు రాజు, వెంకటేశ్వరరావు, శ్రీనివాస్, టీడీపీ నేతలు వెంకటేశ్వర్లు, దూళిపాళ లక్ష్మణరావు, కానూరి కిశోర్ తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట రూరల్ : ఆపరేషన్ సిందూర్ విజయవంతంతో బండిపాలెం గ్రామంలో జాతీయ జెండాలతో శనివారం తిరంగా ర్యాలీ చేశారు. అమర జవాన్‌లకు సంతాపం చెబుతూ భారతమాతాకు జై అంటూ నిర్వహించిన ర్యాలీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

వీరులపాడు : ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటి పెంచ డం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు వేడిని తగ్గించిన వారవుతారని ఎంపీడీవో రాజు అన్నారు. శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మొక్కలు నాటారు. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా భారత్ సైనికుల విజయాన్ని కీర్తిస్తూ జాతీయ జెండాలను పట్టుకొని భారత మాతాకు జై జై అంటూ నినాదాలు చేశారు. సర్పంచ్ మహాలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి రామారావు, చిదిరాల భరత్ రెడ్డి పాల్గొన్నారు.

గంపలగూడెం ఆపరేషన్ సిందూర్‌తో పాకిస్తాన్ ఉగ్రవాదంపై పోరాడిన త్రివిధ దళాల ధైర్యసాహసాలను అభినందిస్తూ విద్యార్థులు జాతీయ జెండాలను చేతబూని పెనుగొలనులో సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో శనివారం తిరంగా ర్యాలీ నిర్వహించారు.

తిరువూరు : ఆపరేషన్ సిందూర విజయవంతం పురస్కరించుకొని సైనికులకు మద్దతుగా పట్టణంలో తిరంగా రన్ ర్యాలీ నిర్వహించారు. శనివారం పట్టణంలోని అయ్యప్పస్వామి ఆలయం వద్ద నుంచి రాజుపేట పొట్టి శ్రీరాములు విగ్రహం వరకు జాతీయజెండాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు.

నందిగామ రూరల్ : దేశభద్రతకు ఆటంకం కలిగితే రియాక్షన్ ఎలా ఉంటుందో భారత్ చేసి చూపిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని లింగాలపాడు గ్రామంలో ఆపరేషన్ సింధూర్ విజయాన్ని కాంక్షిస్తూ శనివారం రాత్రి తిరంగా ర్యాలీ చేశారు. నాయకులు యేచూరు రాము, వీరంకి వీరాస్వామి పాల్గొన్నారు.



తిరంగా యాత్రలో మాజీ మంత్రి దేవినేని ఉమ



సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభిస్తున్న ఎన్జీ రంగా సంచాలకులు జి.శివన్నారాయణ

వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి

వత్సవాయి, మే 17 (ఆంధ్రజ్యోతి) : వ్యవసాయాన్ని ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం సంచాలకులు జి.శివన్నారాయణ అన్నారు. మక్కపేటలో శనివారం బాపట్ల వ్యవసాయ కళాశాల విద్యార్థులు, నాలుగేళ్ల పని విధానంలో అనుభవం కార్యాక్రమంలో భాగంగా రైతు సదస్సును నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయ రంగం సంక్షోభంలో పడిందన్నారు. వ్యవసాయ రంగాన్ని తిరిగి గాడిలో పెట్టేందుకు వ్యవసా యాన్ని ప్రోత్సా హించాలన్నారు. ఈ కార్యక్రమంలో గరికపాడు కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త కృష్ణంరాజు, ప్రొఫెసర్ శ్రీలత, కె.అచ్యుతరావు, శాస్త్రవేత్తలు భరత్ చంద్ర, బ్రహ్మం పాల్గొన్నారు.

టీడీపీ బలోపేతానికి పనిచేయాలి



రెడ్డిగూడెం నూతన కమిటీతో నాయకులు

రెడ్డిగూడెం, మే 17 (ఆంధ్రజ్యోతి): గ్రామస్థాయిలో ప్రజాస్వామ్యానికి ప్రత్యక్ష నిదర్శనం గ్రామ పార్టీ ఎన్నికలని టీడీపీ మండల అధ్యక్షుడు ముప్పిడి నాగేశ్వరరెడ్డి అన్నారు. శనివారం రెడ్డిగూడెం గ్రామ టీడీపీ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రెడ్డిగూడెం గ్రామ అధ్యక్షుడిగా చాట్ల చందా, ఉపాధ్యక్షుడిగా సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శిగా శివన్నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. శ్రీరాంపురం గ్రామ అధ్యక్షుడిగా గద్దల వెంకటేశ్వరరావు (డేవిడ్), ఉపాధ్యక్షుడిగా చింతా వెంకటేశ్వరరావు, కార్యదర్శిగా చీపు పిచ్చయ్యలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమాల్లో నాదెళ్ల చెన్నకేశ్వరరావు, జానలపాటి వేణుగోపాల్ రెడ్డి, పైడిమర్ల కిరణ్‌కుమార్ రెడ్డి, పోతురాజు బాలకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

గంపలగూడెం అధ్యక్షుడిగా రవికుమార్

గంపలగూడెం : గంపలగూడెం గ్రామ టీడీపీ అధ్యక్షుడిగా కాజ రవికుమార్‌ను శనివారం స్థానిక రామాలయంలో జరిగిన కార్యకర్త సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు రేగళ్ల వీరా రెడ్డి, నల్లగట్ల రాఘవమ్మ, ముత్యాలరావు, కొల్లా నాగరాజు, కోట వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

పశువుల కొమ్ములకు రేడియం స్టిక్కర్లు వేయాలి

లక్ష్మీపురం(తిరువూరు), మే 17 (ఆంధ్రజ్యోతి): రాత్రి సమయాల్లో పశువులు రహదారులపైకి రావడంతో, వాహన దారులు రోడ్డు ప్రమాదంకు గురౌతున్నారని, కొందరు ప్రాణాపాయ స్థితిలో ఉంటున్నారని ఎస్సై కెవిజివి సత్యనారాయణ అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీపురం పాలకేంద్రంలో పాడిరైతులు, పాలసహకర సంఘాల వేతన కార్యదర్శులు, సిబ్బందితో అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులు తమ పశువుల కొమ్ములకు స్టిక్కర్లు ఏర్పాటు చేసి రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

పారిశుధ్య చర్యల్లో నిర్లక్ష్యం వద్దు

కంచికచర్ల రూరల్, మే 17 (ఆంధ్రజ్యోతి) : పారిశుధ్య చర్యల్లో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివాసరావు అన్నారు. పరిటాలలో శనివారం నిర్వహించిన స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రలో ఆయన మాట్లాడుతూ, పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే అంటు వ్యాధులు ప్రబలవన్నారు. మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

నేడు కలేకూరి స్మారక సాహిత్య సభ

ప్రముఖ కవి, రచయిత ఉద్యమకారుడు కలేకూరి ప్రసాద్ స్మారక సాహిత్య సభ ఈ నెల 18న ఆదివారం సాయంత్రం విజయవాడలోని జిల్లా కోర్టు ఎదుట నిర్వహించనున్నట్లు తంగిరాల సోని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. గోరేటి వెంకన్న ముఖ్య అతిథిగా పాల్గొననున్న ఈ సభను విజయ వంతం చేయాలని ఆమె కవులను, రచయితలను కోరారు.



ధర్మకర్తకు విరాళం అందిస్తున్న దాతలు

తిరుపతమ్మ దేవస్థానానికి విరాళం

పెనుగంచిప్రోలు, మే 17 (ఆంధ్రజ్యోతి): పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన తిరుపతమ్మ దేవస్థాన మాజీ ధర్మకర్త, టీడీపీ నేత రాయపూడి అనిల్‌కుమార్ - లక్ష్మీతాయారు దంపతులు శ్రీ తిరుపతమ్మ దేవస్థాన నిత్యాన్నదాన పథకానికి రూ.10 వేల విరాళాన్ని ఆలయ ధర్మకర్త బెజవాడ శ్రీనివాసరావుకు శనివారం అందించారు. దాతలకు అమ్మవారి స్వామి వారి శేషవస్త్రాలు, ప్రసా దాలను అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్‌స్పెక్టర్ బద్దుల కృష్ణమోహన్, మన్నె నరసయ్య, తదితరులు పాల్గొన్నారు.

డీఎస్సీపై అవగాహన సదస్సు 27న

వత్సవాయి, మే 17 (ఆంధ్రజ్యోతి): స్థానిక బుగ్గవరపు వెంకటేశ్వర్లు విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 27న సాయంత్రం 4 గంటలకు డీవైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, యూటీఎఫ్ ఆధ్వర్యంలో డీఎస్సీ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు విజ్ఞాన కేంద్రం నిర్వహకుడు సీ.హెచ్ హనుమంతరావు తెలిపారు. ఈ సదస్సులో విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్ లక్ష్మణరావు పాల్గొని అభ్యర్థులకు తగు సలహాలు, సూచనలు ఇస్తారని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వహకుడు తెలిపారు.

ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం

జగ్గయ్యపేట, మే 17 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని దుర్గాపురం బ్రాహ్మణ ఎల్లమ్మ అమ్మ వారి ఆలయ 21వ వార్షికోత్సవం సందర్భంగా శనివారం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. అమ్మవారి మూల విరాట్‌కు ఆవుపాలు, పంచామృతా లతో అభిషేకం నిర్వహించారు. శ్రీమహాలక్ష్మీ, శ్రీరుద్రహోమాలు, శ్రీచక్రానికి కుంకుమార్చన, అనంతరం అమ్మవారి కల్యాణం జరిగింది. కార్యక్రమాలను ఆలయ చైర్మన్ వనం నారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.

నేడు టీడీపీ కార్యకర్తల సమావేశం

జగ్గయ్యపేట, మే 17 (ఆంధ్ర జ్యోతి) : పట్టణంలో శ్రీరాం అమ్మాణి కళాశాలలో ఆదివారం సాయంత్రం గం.4 లకు జగ్గయ్యపేట రూరల్ మండల తెలుగుదేశం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్టు మండల పార్టీ అధ్యక్షుడు కట్టా నరసింహారావు తెలిపారు. గ్రామ తెలుగుదేశం పార్టీ బాధ్యులు, సర్పంచ్‌లు, అన్ని అనుబంధ విభాగాల ప్రతినిధులు హాజరు కావాలని కోరారు.

శీతలపానియాలు పంపిణీ

నందిగామ : వేసవిలో ప్రతి ఒక్కరూ సాధ్యమైనంత మేర ఎండ నుంచిరక్షణ పొందాలని మునిసిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి సూచించారు. మునిసిపాలిటీ ఆధ్వర్యంలో శనివారం శీతల పానియాల పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున వడదెబ్బ తగలకుండా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కమిషనర్ రమణబాబు, కౌన్సిలర్లు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు.

హోమియో మందుల పంపిణీ

చందర్లపాడు, మే 17: ప్రముఖ హోమియో వైద్యుడు కాపా భానుప్రసాద్ సౌజన్యంతో మండలంలోని కోనాయపాలెం గ్రామంలో వడదెబ్బ నివారణకు హోమియో మందులు పంపిణీ చేశారు. శనివారం జడ్పీటీసీ మాజీ సభ్యుడు వాసిరెడ్డి ప్రసాద్ చేతుల మీదగా ఏడు వందల మందికి మందులు పంపిణీ చేశారు. వేసవి ఎండల నుండి రక్షణ పొందేందుకు గాను చేపట్టాల్సిన చర్యలను వివరించారు. డాక్టర్ భానుప్రసాద్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.


మనతోనే మార్పు మొదలవ్వాలి

స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్రలో కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ



మొక్క నాటుతున్న కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ

జి.కొండూరు, మే 17 (ఆంధ్రజ్యోతి) : పర్యావరణ హిత క్రమశిక్షణ సమాజంపై బాధ్యతగా మన నుంచే మార్పు మొదలవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ అన్నారు. స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం బీట్ ది హీట్ ఇతి వృత్తంతో చెవుటూరు గ్రామంలోని ఓల్డ్ శివసాయి హోటల్ సమీపంలో నిర్వహించిన కార్యక్ర మంలో ఆయన పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పుప్పాల సుబ్బారావు, డీఆర్‌డీవో పీడీ ఏ.ఎన్.వి నాంచారరావు, డీఎమ్‌అండ్‌హెచ్‌వో ఎం.సుహాసి ని, డ్వామా పీడీ ఎ.రాము, తహసీల్దార్ వై.వెంక టేశ్వర్లు, ఎంపీడీవో బి.వి రామకృష్ణ నాయక్, ఈవోపీఆర్డీ కొత్తా శ్రీనివాసరావు పాల్గొన్నారు.



మొక్క నాటుతున్న ఆర్డీవో మాధురి

లక్ష్మీపురం(తిరువూరు) : వేసవీలో ఎండ తీవ్రంగా ఉండే సమయంలో సాధ్యమైనంత వరకు, ప్రజలు బైటకు రాకుండా జాగ్రత్తలు వహించాలని ఆర్డీవో కె.మాధురి అన్నారు. శనివారం మండలంలోని లక్ష్మీపురంలో స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా వేసవిలో వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రవి బాబు, కార్యదర్శి రవి పాల్గొన్నారు.

జగ్గయ్యపేట రూరల్ : స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా రామచంద్రునిపేట గ్రామంలో ఎంపీడీవో నితిన్ శనివారం పర్యటించారు. గ్రామంలోని వివిధ సమస్యలపై గ్రామస్తులతో చర్చా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రపై అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.

నందిగామ : స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా శనివారం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. మునిసిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆర్‌డీవో కె బాలకృష్ణ మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ స్వచ్ఛత వైపు అడుగులు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కమిషనర్ ఈవి రమణబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

జగ్గయ్యపేట : ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న వాతావరణ ఉష్ణోగ్రతలు పర్యావరణానికి పెనుముప్పును కలిగించనున్నాయని ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య అన్నారు. శనివారం బీట్ ద హీట్ కార్యక్రమంలో భాగంగా పురపాలక సంఘం నిర్వహించిన ర్యాలీలో తాతయ్య, చైర్మన్ రాఘవేంద్రలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పురపాలక సంఘ డీఈ ఖలీం, తహసీల్దార్ మనోహర్, పలువురు కౌన్సిలర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం : దేశంలోనే ఏపీని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రతినెలా మూడో శనివారం స్వచ్ఛాంధ్ర - స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తుందని ఏపీ జెన్కో ఎండీ కె.వి.ఎస్ చక్రధరబాబు (ఐఏఎస్) అన్నారు. ఆయన ఎన్టీటీపీఎస్ ఎ.కాలనీ, బి.కాలనీ, సి.కాలనీల్లో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఈ పి.శివ రామాంజనేయులు, ఎమ్.నాగబాబు, కె.వి నాగేశ్వరరావు, ఉమామహేశ్వరరావు, వెంకట్రావు, పి.శ్రీదేవి, మోహన్, పి.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.

విస్సన్నపేట: తెల్లదేవరపల్లి గ్రామంలో శనివారం స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్రను నిర్వహించారు. గ్రామంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పర్యటించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఎండ తీవ్రతను తగ్గించుకునే చర్యలపై అవగాహన కల్పించారు. సర్పంచ్ రాయల నాగరాణి, రాజా, ఎంపీడీవో చేకు చిన్న రాట్నాలు, తహసీల్దార్ కె.లక్ష్మి కల్యాణి, డాక్టర్ కె.శ్రీనివాసరావు, రాయల సుబ్బారావు, రాయల వేణుగోపాల్, దారావతు రాంబాబు పాల్గొన్నారు.

మైలవరంరూరల్ : స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్రలో భాగంగా శనివారం మైలవరంలో బీట్ ద హీట్ అనే అంశంపై మండలాధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా మైలవరం బైపాస్‌లో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో పి.అనురాధ, తహసీల్దార్ అబ్దుల్ దరియా, కార్యదర్శి ఎండీ రఫీ, సచివాలయ, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

రేషన్ బియ్యం స్వాధీనం

విస్సన్నపేట, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా వి.ఎమ్ బంజర్ నుంచి ఏలూరు జిల్లా చాట్రాయి మండలంలోని కోళ్ల ఫారాలకు తరలిస్తున్న 4.5 టన్నుల పీడీఎస్ బియ్యాన్ని శనివారం విస్సన్నపేటలో ఎస్సై జి.రామకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. వాటిని పీడీఎస్ అధికారులకు అప్పగించారు. 90 బియ్యం బస్తాలు, వాహనాన్ని సీజ్ చేసినట్లు పీడీఎస్ డీటీ శివ నాగరాజు తెలిపారు. నిందితులైన డి.గోపిరాజు, ఎన్.గోపాలకృష్ణలపై కేసులు నమోదు చేశారు.

వాహనాల వేలం 22న

జగ్గయ్యపేట : జగ్గయ్యపేట ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కేసుల్లో పట్టుబడ్డ 14 వాహనాల వేలం ఈ నెల 22న నిర్వహిస్తున్నట్టు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ బి.గురవయ్య తెలిపారు. రూ.2 వేల దరకాస్తు చెల్లించి పాల్గొనవచ్చని, ఇతర వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.

నందిగామ రూరల్ : మండలంలోని లింగాలపాడు గ్రామంలోని లక్ష్మీ పేరంటాళ్ల అమ్మవారి ఆలయానికి చెందిన సుమారు 50 ఎకరాల వ్యవసాయ భూములకు టెండర్ కం బహిరంగ కౌలు వేలం పాటలు స్థానిక ఆలయ ఆవరణలో శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో నరసింహమూర్తి మాట్లాడుతూ 22 ఎకరాలకు జరిగిన కౌలు వేలం పాటల్లో రూ. రెండు లక్షల ఆదాయం వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ వంశపారంపర్య ధర్మకర్త చిరుమామిళ్ల వెంకట లక్ష్మీ సాయిబాబు, భక్తులు పాల్గొన్నారు.



టీడీపీ గొల్లపూడి అధ్యక్షుడు నూతులపాటి వెంకటేశ్వరరావును అభినందిస్తున్న ఎమ్మెల్యే వసంత

పార్టీని బలోపేతం చేయాలి : వసంత

గొల్లపూడి, మే 17 (ఆంధ్రజ్యోతి) : టీడీపీ రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు గొల్లపూడి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నూతనంగా ఎన్నికైన నూతులపాటి వెంకటేశ్వరరావు (నారద) ను మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ శనివారం గొల్లపూడిలో అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వసంత మాట్లాడుతూ, పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరినీ పార్టీ గుర్తించి ఉన్నత స్థానాలకు తీసుకు వెళతుందన్నారు. పార్టీని మరింత బలోపేతం చేసేందుకు గ్రామస్థాయి నుంచే కృషి చేయాలన్నారు.